Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 8

(Aug. 22, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 8

(Aug. 22, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

ప్రజాశక్తి

సంపుటి 7 బుధవారం 22-8-45 సంచిక 8

వచ్చెనిది బంగారుకాలము

వచ్చెనిది బంగారుకాలము!
దించులంగరు దీర్ఘయుద్ధం
ధర్మపక్షము ముట్లుచూపెను
నరులపీనుగ పెంట పోకల
నాటిపెలయును శాంతివృక్షము!

★

పాతసంధులు పాలిపెట్టుము
యుద్ధములకవి ఉనికిపట్టులు
లోకమంతయు ఏకమై
యుద్ధమునె హరింపుము చేయుము!

★

వచ్చెనిది బంగారుకాలము!
సుజనుల వాంఛలెల్లను తీరు!

— గురజాడ మహాకవి

శాంతి శాంతి శాంతి

మానవ చరిత్ర ముందెన్నడూకనీ వినీ ఎరుగని మారణహోమం ముగిసింది. ప్రపంచ చరిత్రలో మహా భయంకర పైశాచిక ప్రకరణం సమాప్తమయింది. నరభక్షకులు హిట్లరు ముస్సోలినీ, దేశద్రోహులు పెటాన్ లావల్, బ్రిటిష్ టోరీల ముద్దుబిడ్డలు మిహలోవిష్ లండన్‌లోని పోలిష్ ప్రవాస ప్రభుత్వము, మానవ జాతికి చేసిన అపార విద్రోహానికి తగిన ఫలమనుభవిస్తున్నారు. మోసంతో, రాక్షసత్వంతో వీళ్లందరినీ తలదన్నిన ఫాసిస్టు జపాను, ప్రపంచ ప్రజాశక్తి కాళ్ల ముందు అపరాధిగా పడివుంది. శాశ్వతంగా జపాను "ఉదయభానుడు" అస్తమించేడు. అర్ధశతాబ్దంనుండి జపాను సాగించిన దారుణ హత్యాకాండ తుదకు అంతమయింది.

ఎన్నోదేశాలు, కోటానుకోట్ల ప్రజలు యుద్ధజ్వాలల నుండి విముక్తి అయ్యేరు. శతాబ్దాలనుండి తెలుసుకోలేక పోయిన సత్యాన్ని—తమ ఆత్మశక్తిని—అవగాహన చేసుకొన్నారు ప్రపంచప్రజలు. హిట్లరు ముస్సోలినీలను హతమార్చిన ప్రపంచ ప్రజాశక్తి, సర్వజిత్తులు అమెరికీ, సామ్రాజ్యతత్వ నాయకమ్మన్యుడు చర్చిలుకూ స్పష్టిచెప్పింది. రెండు శతాబ్దాలుగా మారు మ్రోగుతూన్న మహాదాదర్శాలు, 'స్వాతంత్ర్య సమానత్వ సౌభ్రాతృత్వాలు' యీనాడు ప్రాన్సులో సార్థకమవుతున్నాయి. స్వర్ణయుగ ప్రభాతకాంతులు విశ్వమంతటా అలముకుంటున్నాయి.

ప్రపంచ స్వాతంత్ర్యాన్ని చెరనుండి విడిపించినది, న్యాయదేవతను బంధించిన సంకెళ్లను సడలించినది—ఎవరు? కరడుకట్టి, ఫాసిస్టుతత్వంగా పరిణమించిన ధనికతత్వ సామ్రాజ్య దుర్గాహాన్ని హతమార్చి, ప్రపంచానికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తున్నదెవరు? రక్తార్ణవాన్ని మధించి, స్వాతంత్ర్యామృతాన్ని సాధించిన ప్రపంచప్రజలు. భూమాతను నరనరాన గాయపర్చి దారుణంగా హింసించిన మానవ విద్రోహులను ప్రతీకార జ్వాలల్లో దగ్ధంచేస్తూన్న ప్రపంచప్రజలు. ప్రపంచ ప్రజాశక్తి దివ్యతేజస్సు, పుట్టు గుడ్డివానికి సైతం కళ్లు మిరుమిట్లు గొల్పుతూన్నది!

యుగయుగాల బానిసత్వంనుండి, మూఢత్వంనుండి ప్రజలు మేలుకొన్నారు. ప్రపంచాన్ని భయంకర స్మశానంగాచేసిన ఈ ఘోరయుద్ధం, చెప్పిన గుణపాఠం యిది—చేసిన మహోపకారం యిది! పశుబలాన్ని ప్రయోగించి, సంకుచితత్వాన్ని రెచ్చగొట్టి, ఇంద్రజాలాన్ని పన్ని, యెవ్వరూ వారిని నేటినుండి నిద్రపుచ్చలేరు. ప్రపంచప్రజలు మేలుకోవడమేకాదు—తమ ఆత్మశక్తిని అవగాహన చేసుకున్నారు. తమ్ము నిర్బంధించే వారిపై, తమ అభివృద్ధిని నిరోధించే వారిపై యీ మహాశక్తిని ప్రయోగించడానికి నిశ్చయించుకున్నారు. ఫ్రెంచిప్రజలు, ఇటాలియన్ ప్రజలు, నాజీ ఆక్రమితదేశాల ప్రజలు, చర్చిల్ అమెరీలను మెడపట్టి గెంటివేసిన బ్రిటిష్‌ప్రజలు, జపానును ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువులనీళ్లు తాగించిన చైనాప్రజలు—అనైక్యతా మహాజాడ్యంతో బాధపడుతూన్న భారత ప్రజలు కూడా యీ సత్యానికి నిదర్శనాలు.

మారువేషం వేసుకొని కాలం గడుపుతూ, అవకాశం దొరకగానే మళ్లా తమ పతాకాన్ని ఎగిరించాలనుకుంటున్నారు, ప్రపంచాన్ని పీడించే హంతకులు. ఫాసిజం హతమారి పోయింది. సామ్రాజ్య తత్వం హతమారి పోతున్నది. ధనికతత్వం హతమారిపో నున్నది. హిట్లరు ముస్సోలినీ, టోజో ఫ్రాంకోల పైశాచికత్వాన్ని, సామ్రాజ్య వాదులరాక్షసత్వాన్ని ప్రపంచమూ, భారత దేశమూ కళ్లారాచూసేయి. ముప్పయి ఐదులక్షల బెంగాలు ప్రజల ప్రాణాలను తమ దురాశకు బలి పుచ్చుకొన్న 'లక్ష్మీ పుత్రుల' రక్తదాహాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు భారతీయులు: దిగ్భ్రమచెంది చూచారు ప్రపంచ ప్రజ. ఈ మహాయుద్ధం యీ స్వత్రయానికి మరణశాసనం వ్రాసింది. ఈ నరభక్షకులు జీవించేలోకంలో, మానవ జీవితానికి సౌఖ్యమేకాదు, క్షేమంకూడా లేదని నిరూపించింది.



చాపండి - చీడపురుగుల్లారా!

అశేష ప్రజా మహత్తర త్యాగపునీతమైన నవ్య ప్రపంచం, అటామిక్ బాంబుకంటె మహాశక్తివంతమైన ప్రపంచ ప్రజాశక్తి, ప్రపంచ ప్రజా హృదయమైన సోవియట్ దేశము, స్వర్ణయుగధ్రువతారలుగా వెలుగుతున్నవి. విశ్వజన నాయకత్వంతో, సోవియట్ దేశ మహాదాదర్శజ్యోతితో, ఈ యుద్ధానంతరం ప్రపంచం దివ్యభవిష్యానికి తోవచేసుకుంటూన్నది. మానవజాతి ప్రత్యక్ష శత్రువులుమాత్రమే నాశనమయ్యారని, పరోక్ష శత్రువులు ఇంకావున్నారని, ప్రపంచ ప్రజాశక్తి గ్రహించింది. శత్రు నిర్మూలనానికి సంసిద్ధ మవుతూన్నది. ఈ విజయాన్ని మించే విశిష్టమైన మహా విజయానికి, ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి, విశ్వమానవ కళ్యాణానికి, విద్యుద్వేగంతో సాగిపోతూన్నది. —

— సెట్టి ఈశ్వరరావు

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

చిన్న కథ

యుద్ధాంతం

చైనా సహాయనిధికి లాకాలేజీ గేట్లదగ్గర అతనూ నేనూ డబ్బు వసూలుచేయడం -- 1938 జులైనాటి మాట — యిప్పటికీ నాకు బాగా గుర్తుంది. కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకముంది. విద్యార్థులు అందులో లా విద్యార్థులు; రకరకాలైన వింత ప్రశ్నలు వేసేవారు.

"మనమే నిస్సహాయంగా వున్నప్పుడు, యింకెవరికో మనం చేసేదేమిటి?"

"మహాయుద్ధం చేస్తున్న చైనావాళ్ళకి మనం పంపేదేపాటి!"

చైనాకు సాయంచెయ్యడంకూడా మన స్వాతంత్ర్య పోరాటంలోని ఒక అస్త్రమేనని, అణువులన్నీ కలిస్తేనే మేరుపర్వతం అవుతుందని, దేశంలో అంతర్జాతీయ దృష్టి లోపంగావున్న ఆరోజుల్లో ఒప్పించడం సామాన్యంకాదు. ఈ ప్రశ్నలకూ తర్కాలకూ సమాధానం చెపుతూ చైనానిధి వసూలు చేసేవాళ్ళం. నటరాజన్ ఓపికా ఉత్సాహమూ ప్రతిభా యిప్పటికీ కళ్ళకు కట్టినట్టే వున్నాయి. పరిచయమైతేచాలు కమ్మని సుగంధంలాగ ఆకర్షించేవాడు నటరాజన్.

ఇంగ్లీషువాళ్ళందరూ సామ్రాజ్యవాదులనీ, అరవవాళ్ళందరూ తెలుగువాళ్లని పీడించే జాతిఅనీ భావాలు ప్రబలంగావున్న రోజులవి. నటరాజన్ దగ్గరకు రాగానే యీ వీరాంధ్రం అంతా దూరంగా తొలగిపోయింది నానుంచి. రాజకీయ పరిచయమంతా ఆత్మబంధుత్వమైంది.

విద్రోహి ఫ్రాంకో అప్పటికే స్పెయిన్‌ని కబళించేడు. పాలుపోసి పామును పెంచినట్టు, బ్రిటను అమెరికాలు యితర పెట్టుబడిరాజ్యాలూ, మికడోనూ హిట్లరు ముస్సోలినీలనూ పెంచుతున్నాయి. ఖజానాలూ సామ్రాజ్యాలూ బోల్షివిక్ ప్రవాహంలో కొట్టుకొని పోకండా, పెట్టుబడిదార్లు సామ్రాజ్యవాదులు ఫాసిస్టులూ పెనవేసుకొని చుట్టరికాలు చేసుకుంటున్నారు. మన జాతీయనాయకత్వం చీలికయ్యాలనుండీ మందకొండితనంనుండీ బయటపడలేక పోతూంది. పత్రికలు చదువుతూ, వీధిలో చర్చిస్తూ యెంత బాధపడేవాళ్లం. కాంగ్రెసు మంత్రివర్గాలు యేర్పడి, దేశం నాలుగు మూలలా స్వాతంత్ర్యాగ్ని రగులుకుంటూంటే, స్వాతంత్ర్య స్వరూపమైన కాంగ్రెసు ప్రతినిధులే చన్నీళ్లుజల్లే ఆ పరిస్థితులలో దిగులుపడేవాళ్లకు నటరాజన్ ఉత్సాహపర్చేవాడు; కార్యాచరణకు పురిగొల్పేవాడు. ప్రపంచ మహాయుద్ధంకూడా ప్రారంభమైంది. ఈనాడు భవిష్యత్తు యెంత ఆశాజనకంగా వుందో, ఆనాడు అంత అయోమయంగా వుండేది.

1941 మేలో నేను మద్రాసునుండి వచ్చేసేను. అప్పుడప్పుడు నటరాజన్‌నుండి ఉత్తరాలు వస్తుండేవి. రష్యా యేమైపోతుందో అని మేమంతా భయపడే రోజుల్లో రష్యా గెల్చి తీరుతుందనీ, ప్రపంచ విప్లవాగ్నిని రగుల్కొల్పుతుందనీ ప్రవక్తలాగ రాసేవాడు. తరవాత సైన్యంలో చేరేడని తెలిసింది. 1942 జనవరి 3 వ తేదీని విజయనగరం స్టేషన్లో కలుసుకోవలసిందని ఉత్తరం రాసేడు. కింగ్సు కమిషన్ ఆఫీసరుగా కలకత్తా వెళ్తున్నాడు. నిన్ను బర్మారంగానికి పంపుతారేమో అని అన్నాను. అంతకంటె భాగ్యమూ అన్నాడు. జైలులో వున్న కొందరు స్నేహితులు ఆరోగ్యంగా లేరని తెలిసిందన్నాడు. రైలు కదులుతుండగా, చిరునవ్వుతూ పిడికిలి బిగించి నమస్కారం చేసేడు. అదే ఆఖరుసారి నటరాజన్‌ను చూడడం.

అనుకున్నట్టే బర్మారంగానికి వెళ్లేడు. ఆతరవాత నటరాజన్ నుండి ఉత్తరాలుకూడా రాలేదు నాకు. బర్మా పడిపోయింది. నటరాజన్ యేమయ్యేడో తెలియలేదు. చాల భయపడ్డాను. అతని తండ్రికి ఉత్తరంరాసేను. తనకూ తెలియదనీ గవర్నమెంటును బోగొట్టా చేస్తున్నాననీ కొన్నాళ్లయ్యేక సమాధానం వచ్చింది. [illegible] దగ్గరనుండి బర్మాలో జరిగిన బీభత్సం తెలుసుకున్న తరవాత నటరాజన్ బ్రతికివున్నాడన్న ఆశ నాకుపోయింది.

ఒక సంవత్సరం తరవాత తెలిసింది నటరాజన్ యిక లేడని—చనిపోయేడని.

* * *

జపాను లొంగిపోయిందని మెరీనారేడియోలో వినగానే, కళ్ళయెదట నటరాజన్ ప్రత్యక్షమయ్యాడు. లొంగిపోయింది, నటరాజన్‌ను పొట్ట పెట్టుకున్న జపాను.

నాలుగేళ్ళ తరువాత, యీ ఉదయమే మద్రాసు వచ్చేను. రామకృష్ణ లంచ్‌హోమ్‌లో కాఫీతాగుతుంటే నేను నటరాజన్ కలసి కూచునే మూలను. రవ్వల తమ్మెట్లతో బారెడు నామాలతో భయంకరంగా కనిపించే మద్రాసుకోమట్లు దోసెల్ని పీక్కొని తింటూ కనిపించేరు. మేం కలసి చదువుకున్న లా కాలేజీ గోరీలాగా యెదురుగా కనిపిస్తుంది.

సెట్టి ఈశ్వర్రావు

హిట్లరు ముస్సోలినీల వెంబడినే, చర్చిల్ అమెరీలు వెళ్ళిపోయారు చరిత్రలో నుంచి. నటరాజనే బ్రతికివుంటే యెంత సంతోషించేవాడు. ప్రపంచం ఒక పెద్ద పీడకలనుంచి మేలుకొంది. ప్రతి దేశమూ, ప్రజలు అనుభవించడానికి పరిపక్వమైవుంది. ఆ చీకటి రోజుల్లోకంటే, యీ బంగారు కాలంలోనే నటరాజన్ యెక్కువ అవసరమేమో అనిపిస్తుందినాకు.

తీరిక దొరికేక ఆ మర్నాడు, అతని తలిదండ్రుల్ని భార్యను చూడ్డానికి మాంబళం వెళ్లేను.

ముసలాయన చాలా కృంగిపోయాడు. నన్ను మొదట గుర్తుపట్టలేదు. చెప్పిన తరువాత కొడుకును తలచుకొని — పొర్లుకవస్తూన్న దుఃఖం అణుచుకుంటూ గంభీరంగా కూచున్నారు. ఆయన గవర్నమెంటు ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. ఇప్పుడు పింఛనీ పుచ్చుకొని కాలం వెళ్లబుచ్చుతున్నానని చెప్పారు. నేను వచ్చేనని తెలిసి నటరాజన్ తల్లి, భార్యా అక్కడికి వచ్చేరు. నటరాజన్ పెళ్లికి నేనున్నాను. క్వీన్‌మేరీస్ కాలేజిలో అంబుజం అప్పుడు బి. ఎ. చదువుతుండేది. గుండె జబ్బుతో ఇప్పుడు చాలా బాధ పడుతున్నదని ఇంజనీరుగారు చెప్పేరు.

"వీడు కడుపులో వుండగా మా నటరాజన్ బర్మా వెళ్లేడు" అని తన పక్కను కూచొని, పత్రికమీద పెన్సిలుతో వింతవంకరగా గీతలుగీస్తున్న నాలుగేళ్ళ మనవణ్ణి నాకు చూపించేరు. "నటరాజన్—మా అందరికీ ఒక్కడే!" అని తన కుటుంబాన్నంతట్నీ నాకు చూపించేరు.

ఇంజనీరు గారికి తగిలినది సామాన్యమైన దెబ్బ కాదు—ప్రయోజకుడై చేతికి అందివచ్చిన ఒక్కగాని ఒక్క కొడుకూ పోయేడు. నటరాజన్ రాజకీయ వ్యవహారాల్లో దొరబడి చెడిపోతున్నాడని గోలపెట్టేవారప్పుడు అందరు తండ్రులలాగానే. తన ఉద్యోగానికి ప్రమాదం వస్తుందేమోనని చాలా భయపడేవారు యింజనీరుగారు....అటువంటి నటరాజన్ సైన్యంలో చేరి యుద్ధకృషికి యెందుకు సహకారం చేస్తున్నాడో ఆయనకు అర్థంకాక ఆశ్చర్య పడేవాడు. "అతనిలో ఈ మార్పురాకపోయినా బ్రతికివుండేవాడు" అని ఇంజనీరుగారు విచారిస్తున్నారు. నటరాజన్‌లో ఆ మార్పు రావడానికి కారణాలేమిటో విపులంగా చెప్పేను. అటువంటి వీరుడికి తండ్రిఅయ్యి [illegible] ధన్యులయ్యేరన్నాను.

తరవాత మా ప్రసంగం [illegible] విషయాలమీదికి వెళ్ళింది. కాఫీ తాగుతూ సిమ్లాసమావేశమూ బ్రిటిష్ ఎన్నికలూ చర్చించేం. దుష్టుల ఆటలు సాగేకాలం వెళ్లిపోయింది; ప్రజలు సుఖపడేరోజులు వస్తున్నాయి, అని అన్నారు. యుద్ధసమాప్తికి వ్యక్తిగతంగా సంతోషించని వారిలో ఇంజనీరుగారొకరు: "నా సర్వస్వమూ పోయేక సంతోషం యెక్కడ్నుంచి వస్తుంది నాకు?"

ఆయనదగ్గిర సెలవుతీసుకొని బయలుదేరబోతుండగా నటరాజన్ మామగారు కంగారుగా వస్తున్నారు. ఆయన హాల్లోకి గాభరాగా ప్రవేశించి ఇంజనీరుగారి చెవిదగ్గరగా యేదో అరవంలో గుసగుసలాడేరు. ఆశ్చర్యంతోనూ, ఆనందంతోను, [illegible] మునకలవుతూ, ఆయన చేతిలోని కాయితం [illegible] చదువుతున్నారు.

"గుండెజబ్బు ప్రమాదం చేస్తుంది. అమ్మాయికి ఈ వార్త హఠాత్తుగా తెలియనివ్వకండి."

ఇంజనీరుగారు ఆయన మాట [illegible] నా రెండు చేతులూ పట్టుకొని, "[illegible]! చెప్తాను, సంతోషవార్త చెప్తాను!" అని అంటూంటే యివేమీ అర్థంకాక నాకు గాభరా యెత్తింది.

బర్మాలో నటరాజన్ చచ్చిపోలేదు—జపానువాళ్లకి పట్టుపడ్డాడు — జైల్లోనుంచి తప్పించుకొని ఇండో చైనా నుండి వచ్చి ఇప్పుడు సింగపూర్‌లోవున్నాడు.

"నిజమేనా? నిజమేనా?" అన్నాను, అంత సంతోషవార్త నమ్మలేక.

"మిలిటరీ కార్యాలయమునుండి తెలియచేశారు" అంటూ నటరాజన్ మామగారు ఇంజనీరుగారి చేతిలోని కాయితం నాకిచ్చేరు.

అందులో ఈ విషయముంది. నటరాజన్ చనిపోయాడని పొరపాటున రిపోర్టు చేసినందుకు చింతిస్తున్నారట. ఈనెలాఖరులోగా నటరాజన్ ఇంటికి చేరుకుంటాడని అందులో తెలియచేయబడింది.

కల్పనకంటె వింతఅయిన ఇటువంటి సత్యాన్ని జీవితంలో యెన్నడూ నేను చూడలేదు. రానున్న విశ్వసౌభాగ్యానికి నటరాజన్ ఒక అమూల్యమైన కానుక.

నటరాజన్ మద్రాసుకు యేతేదీన బయలుదేరేది, యేరైలులో వెళ్లేది తప్పకుండా నాకు తెలియజేయవలసిందని ఇంజనీరుగారిదగ్గర మాటపుచ్చుకొని, అక్కడ నుండి బయలుదేరాను.

ఇంట్లో వున్న నాయనమ్మని [illegible] యిదంతా అర్థంకాక వెల వెల బోయి చూస్తున్న మనవణ్ణి పంపుతూ, "బాబూ నా కష్టాలు గట్టెక్కేయి!" అని చిన్నపిల్లడిలాగ తబ్బిబ్బయ్యారు ఇంజనీరుగారు.

అవును, ఆయన కష్టాలు గట్టెక్కేయి. కాని—ఆయన మాటల్లో నాకు, విశ్వ విశాలమైన అర్థం స్ఫురిస్తూంది.

నవోజ్జ్వలయుగారంభం

కలగాదురా [illegible]

పరపీడనా వ్యధల పాల బ[illegible]
ఎదురుచూచిన ఘడియ కదిలి [illegible]దిపుడు
పరిపూతమౌదినము పయనక్షి వ[illegible]ంది।
నిను దోపిడీచేసి నీగొంతునొ[illegible]
నీగుండెలనుచీల్చి నీనెత్తురున [illegible]
కలకాలముగ నిన్ను కడకు [illegible]లు
పాడునరకంబులో బంధించి[illegible]
నీరోదనధ్వని నిర్నిద్రఘోష[illegible]
జాగృతీకలిగించి జగమెల్లక [illegible]
ఫలితాలునేడురా పక్వమైవచ[illegible]
కలగాదురాయిది కఠినసత్య[illegible]ు—

•

జాత్యహంకారాలు సైన్య[illegible]లు
సర్వమానవస్వేచ్ఛ సంహ[illegible]దీక్ష
ఏకాధినేతగా లోకమేలేకా[illegible]
క్రూరలక్ష్యాలతో వారలున్న[illegible]
నీకన్నదేశాల నిప్పులను [illegible]సాడు
ప్రళయకాలమహోగ్ర ప్రధ[illegible]లు నడిపారు
మంచూరియా కొరియా [illegible]యా బర్మా చీనా
సర్వదేశాలలో సర్వమూ [illegible]
ఏషియా అంతటా ఏకమై [illegible]ంగావు
జయోద్ధృతశక్తి చాటిచూపి[illegible]వు.
కష్టాలలోమున్గి కడతేరి వ[illegible]డా।
యుగయుగాలదీశక్తి [illegible]నావోయి

•

ఇది నవోజ్జ్వల యుగారంభ[illegible]
ఇది ప్రజావిజయ సంరంభం
రక్తపిపాసుల రాక్షసయాపా[illegible]
ధ్రువధ్రువాలకు మధ్యతొలగి[illegible]గావు.
అన్నిదేశప్రజల ఐకమత్యమ్ము[illegible]
సమైక్య ప్రజాసామ్యము సాధి[illegible]యి
కదిలిపొంగినవాడు ! కడలులే[illegible] !
నీగీతివినిపించు ! నీజ్యోతివెలి[illegible] !
ఓ మహోజ్జ్వలవిజేతా ! ఓ దివ్య[illegible] !
ఎదురులేదీనాడు ! ఉండబోదేనా[illegible]
కలగాదురాయిది కఠినసత్యమ్ము[illegible] —

—— నా[illegible]రంజీబ.

ప్రపంచప్రజా సం[illegible]ం

"ఆరుద్ర"

పరాల మూట - మీ కోసం తెస్తున్నా[illegible]
అనాథలారా - మీరంతా అందుకోనం[illegible]
మీ రక్తం మీ కష్టం - లోహాలండీ,
మా బాధల కొలుముల్లో - నాణేలం[illegible]
నరకాన్నిక దాటాలని - నడుంకట్టే[illegible]
వెనకాతల మీరుంటే - బతికిపోతా[illegible]
యుద్ధంలో మంటల్లో - మే మున్నా[illegible]
మీవల్లే, మీ కోరకే - నిలబడ్డాము.
ఈ లోకం ఇహసౌఖ్యం - మనకేన[illegible]
మీకిచ్చే సందేశం - ఇంతేనండి.

విజయ గీతిక

జై, జై, జై
ప్రపంచజనతా - స్వతంత్రయుద్ధం
జయప్రదంగా - సమాప్తమైనది ॥
జై, జై, జై
ఏనాడోసర - జాతిచరిత్రలో
నరుడే నర - రక్తం తాగే
సాంఘికసూత్రం - సంపాదించిన
సామ్రాజ్యాలకు - నియంతలంతా
హిట్లరుముసోలినీ - హిరోహిటోలు
ప్రపంచదాస్యం - పుక్కిలిబట్టి
విచ్చుకత్తులను - విదలించారు
తల్లి సందిటా - పిల్లగొంతుకా
కెవ్వని ఒకపరి - కేకేసింది.
ధనికస్వాముల - "ప్రజారాజ్యములు"
దద్దరిల్లి తల - వంచికూలినవి.
విజయగర్వమున - విర్రవీగినా
వెర్రువెత్తినా - ముర్రిహిట్లరూ
సంకోచించక - సోవియట్ పైకే
కబంధహస్తం కౌగలిచాచెను.
ఎర్రబావుటా - కంటిమంటలో
శ్రామికశక్తి - సింహనాదమై
కువలయమంతా - ఘూర్ణిల్లింది.
పిశాచ ఫేసిజ - పాదతాడిత
ప్రపంచమంతా - పై కుబికింది
సోవియట్ సైనిక - శౌర్యదీప్తికి.
అంబుధితరగై
అగ్నికీలయై
ప్రభంజనమ్మై
పరాక్రమించెను
దహించి[illegible]చెను
రాములక్ష్మ[illegible]ల
ఖడ్గధారయై
కబంధహస్తం - ఖండించింది.
ప్రపంచజనతా - స్వతంత్రశక్తుల
ప్రజాయుద్ధమే - మహాయజ్ఞమై
దీక్షపరిణతి - సాగింది.
"మహేంద్రతక్ష - కాయస్వాహా"తో
హిరోహిటో - శరణార్థి.
పూర్ణాహుతి
నియంతలకు
నరహంతలకు
పూర్ణాహుతి.
యజ్ఞపురుష - దవతరించి
అమృతకలశ - మొలికించెను
జగమంతా - సంతోషము
వెల్లువలై - విరిశింది.
యుద్ధాలకు
దాస్యాలకు
దోపిడులకు
యింతట స్వస్తి.
తల్లీ పిల్లల - చ[illegible]సకౌగిలి
యువతీయువకుల - ప్రేమాలింగన
తండ్రులు పెనిచిన - జీవితబంధము
కరకరతరిగిన - కసాయికత్తుల
కఠోరచరితల - కింతట స్వస్తి.
విజ్ఞానంలో - విప్లవమొచ్చీ
విశ్వమ్మే నరుడికి - వశమై
సాహచర్యమున సమాజమంతా
స్వతంత్రజ్యోతిగ - ప్రకాశమొందే
పరమ ముహూర్తం - వచ్చింది,
జై జై జై
ప్రపంచజనతా - స్వతంత్రయుద్ధం
జయప్రదంగా - సమాప్తమైంది.
జై జై జై
ప్రపంచజనతా - స్వతంత్రశక్తికి
జై జై జై.

—— పులుపుల శివయ్య

జైత్రయాత్ర

ఆసియాకు క్రొత్తశకం,
ఇండియాకు స్వాతంత్ర్యం:
పదండి ! భరతవీరులారా
వైప్లవ్యపు రాచబాట —
వీరరెడార్మీ తూరుపు
తీరములే త్రొక్కిందట,
'కత్తి సుత్తి' గగనానికి
క్రాంతిరేఖ దిద్దిందట !
ఆసియాకు క్రొత్తశకం,
ఇండియాకు స్వాతంత్ర్యం—
'హిరోహిటో' గుండెచెడీ
పదాక్రాంతు డైనాడట
'కొరిధికా అనామి' ఆత్మ
హత్య చేసుకొన్నాడట !
ఆసియాకు స్వాతంత్ర్యం,
ఇండియాకు స్వాతంత్ర్యం—
హిట్లర్లతో టోజోలతో
చర్చిళ్లూ అమెరీలు
అందిపోంది దిక్చక్రపు
టంచు దాటి పోయారట !
ఆసియాకు క్రొత్తశకం,
ఇండియాకు స్వాతంత్ర్యం——
విద్రోహుల ఉచ్చులన్ని
త్రెంచివేసి భరతజాతి
నిప్లవచైతన్యముతో
ముందడుగే వేస్తున్నది !
ఆసియాకు క్రొత్తశకం,
ఇండియాకు స్వాతంత్ర్యం——
అరుణారుణకాంతిరేఖ
లాశాశలు నిండినవి
కూలిరైతులోకానికి
కోరికలేపండినవి !
ఆసియాకు క్రొత్తశకం,
ఇండియాకు స్వాతంత్ర్యం !
పదండి ! భరతవీరులార !
వైప్లవ్యపు రాచబాట——

——కోదండరామశాస్త్రి.

జపానులో ప్రజాస్వామ్యస్థాపనకు మార్గం

జపాను కమ్యూనిస్టు నాయకుని సూచనలు

జపాను పాలకవర్గంయొక్క కిరాతుకత్వాన్ని గురించే మన ఇంతవరకు వింటూ వచ్చాం. నివురుగప్పిన నిప్పులాగ, అక్కడ రగులుతూన్న ప్రజా ఉద్యమాలను గురించి చూచాయిగా నయినా ఏమీ తెలియలేదు. తెలుసుకోగల అవకాశం లేకున్నా. సామ్రాజ్యవాద వార్తా సంస్థలు తెలియనివ్వలేదు.

మొన్న ఏప్రిల్ నెలలో యెనాన్ (చైనాలో కమ్యూనిస్టు రాజధాని) లో చైనా కమ్యూనిస్టుపార్టీ 7వ మహాసభ జరిగింది. జపాను కమ్యూనిస్టు నాయకుడైన సుసుకు ఒకానో జపానులోని ప్రజాఉద్యమాలను గురించి ఆమహాసభలో ఒక పెద్ద రిపోర్టు యిచ్చారు. దానిలోని ముఖ్యభాగాలను 'పీపుల్సువార్' ప్రచురించింది. వాటి నిక్కడిస్తున్నాం.

చైనా-జపాను యుద్ధం ప్రారంభమైనప్పటినుండి ఒకానో చైనాలో కమ్యూనిస్టు ప్రదేశంలో ఉంటున్నారు. పట్టుబడిన జపాను సైనికులలో ప్రజాస్వామిక చైతన్యం కలిగించడానికి పాటుపడుతున్నారు. ఇతని అసలుపేరు టిటు నోసాకా:

జపాను మిలిటరీవాదులను హతమార్చడం అంత సులభమైన పనికాదు. వారికి సైనికశక్తి ఇంకా చాలాఉంది. ధన, ప్రాణ నష్టాలింకా ఎక్కువ కావలసిన అవసరం లేకుండా జపాను ఫాసిస్టు మృగాన్ని త్వరలో నాశనం చేయాలంటే, ఒక్క మిత్రమండలి సహాయం మీదనే ఆధారపడితే చాలదు. జపానులోఉన్న యుద్ధ వ్యతిరేక, మిలిటరీ తత్వ వ్యతిరేక శక్తుల సహాయం కూడా పొందాలి. బయటినుంచి మిత్రరాజ్యాలు, లోపలినుంచి ఈశక్తులు కలిసి దెబ్బతీసినప్పుడు ఫాసిస్టు జపాన్ని ఓడించవచ్చు అంతేకాదు. జపానులో ప్రజాస్వామ్యాన్ని స్థాపించి, శాంతిని సుస్థిరం చేయడంలోకూడా ఈశక్తులు ప్రముఖపాత్ర వహించగలవు.

జపానులో ఇలాంటి శక్తులు లేకపోలేదు. జపాను కమ్యూనిస్టుపార్టీ, ఇంకా యితర ప్రజాస్వామిక పార్టీలున్నాయి. వీటికితోడు ప్రజల్లో యుద్ధంపట్ల, మిలిటరీ తత్వంపట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. ఒక్క ప్రజల్లో మాత్రమే కాకుండా, సైనికుల్లో కూడా ఈ వ్యతిరేకత వ్యాపిస్తూంది.

రోజుకొక నిర్బంధచర్య

కమ్యూనిస్టుపార్టీ సాగించిన కార్యక్రమాన్నిగురించి ఇప్పుడువివరిస్తాను. 1931లో జపాను మంచూరియాపై దండయాత్ర ప్రారంభించినప్పుడు, జపానుకమ్యూనిస్టుపార్టీ దానిని తీవ్రంగా ఖండించింది. శక్తి కొలది ఆయుద్ధాన్ని వ్యతిరేకించింది. ఇప్పటి, చైనా-జపాను యుద్ధంప్రారంభమైన తరువాత యుద్ధ వ్యతిరేక ఉపన్యాసాలు తీవ్రంగా సాగుతూ వచ్చాయి. కమ్యూనిస్టుల కార్యక్రమంతో చాలామంది ఏకీభవింప సాగారు. తెరపి లేకుండా అరెస్టులు జరిగాయి. ఈయుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల రెండు మాసాల్లో 763 యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి అంటే, ఆరోజుల్లో ప్రతిరోజూ ప్రభుత్వం నిర్బంధ చర్యల నవలంబించవలసి వచ్చిందన్నమాట. ఇక జపాను పసిఫిక్ యుద్ధం ప్రారంభించగానే ఏమిజరిగిందో చూడండి. ప్రారంభించిన రెండోరోజున జపాను అంతటా 3000 మందిని ప్రభుత్వం అరెస్టు చేయవలసి వచ్చింది.

ఇంత నిర్బంధం సాగుతూన్నా, కమ్యూనిస్టుపార్టీ తన యుద్ధవ్యతిరేక కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా మానలేదు. ప్రస్తుతం కమ్యూనిస్టుపార్టీ తన విస్తృతం కావడానికి, తన శక్తినింకా పెంచుకోడానికి, కృషి చేస్తూంది. జపాను మిలిటరీ తత్వంపై చావు దెబ్బ తీయగలరోజు సిద్ధమవుతూంది. ముఖ్యంగా యుద్ధపరిశ్రమల్లో ఉన్న ప్రజాస్వామిక వర్గాలను సమీకరిస్తూంది.

పార్టీ బలం

కమ్యూనిస్టు పార్టీ సంఖ్యాబలం ప్రభుత్వం ప్రకటించిన లెక్కలనుబట్టే ఊహించవచ్చు. 1928 నుంచి అయిదేళ్లలో కమ్యూనిస్టులను, సానుభూతిపరులను కలిసి 40,000 మందిని అరెస్టు చేసినట్లు ఈలెక్కలు తెలుపుతున్నాయి.

పార్టీ సభ్యత్వానికి ఎంతలుంటుంది దాని పలుకుబడి. ఉదాహరణకు, 1928 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్మిక, కర్షకపార్టీ, పాల్గొంది. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన పనిచేసిన పార్టీ అది. దీనికి దేశమంతటా రెండులక్షల ఓట్లు వచ్చాయి. 1931 నుంచి 32 లోగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన వెలువడిన పత్రికలు పన్నెండెవని మొత్తం ఒక లక్ష ప్రతులు అమ్ముడుపోయాయి. వీటిని చదివిన వారిసంఖ్య ఇంతకన్నా ఎన్నోరెట్లు అధికంగా ఉంటుంది. ఒక్క 1936 లోనే పోలీసు రికార్డు ఎన్నవారు రెండు లక్షల మంది. పార్టీ అందించిన ఈనాటికింకా వ్యాపించింది. దేశంలో అవసరమైన తత్తరమైన ప్రజాస్వామిక శక్తుల్లో పార్టీ అభివృద్ధిపొందింది. దేశాన్ని తన పాదాలక్రింద అణగదొక్క ఉన్న మిలిటరీ పాలకవర్గంయొక్క అవసానకాలం సన్నమవుతూనే పార్టీసర్వశక్తులతో పోరాడగలదు. జపాను రాజకీయాల్లో అది ప్రధానపాత్ర నిర్వహిస్తుంది.

ఈ 14 ఏళ్లుగా జపాను ప్రజలు ఒక విషయాన్ని అనుభవంమీద గ్రహించారు. మిలిటరీపాలకులు తెచ్చిపెట్టిన ఈఘోరయుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగించినది కమ్యూనిస్టుపార్టీయేనని: ప్రజల శ్రేయస్సుకోసం, స్వతంత్ర జీవితంకోసం పోరాడుతున్నదీ పార్టీయేనని: ప్రజలు గుర్తించారు. భవిష్యత్తులో వారంతా పార్టీకార్యక్రమానికి తప్పక చేయూత నివ్వగలరు.

ఇతర పార్టీలు

కొన్నాళ్ళక్రితం "జపాను కార్మికవర్గపక్షం" అంటూ ఒకటుండేది; మిలిటరీ నాయకుల ఒత్తిడివల్ల ప్రభుత్వం ఈపార్టీని 1938 డిసెంబరులో నిషేధించింది. మిలిటరీ తత్వ వ్యతిరేకతలో నిగ్గుతేలిన వారెందరో ఈపార్టీలో ఉండేవారు. వీరిలో చాలమంది రహస్యంగా తమ ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామికాన్ని స్థాపించడంలో వీరు తప్పక తోడ్పడగలరు.

'జపాను సోషల్‌మాస్ పార్టీ' అని ఒకటుండేది. ఈపార్టీ చాల కాలంకిందటే మిలిటరీ పాలకవర్గంతో చేతులు కలిపింది. ఈ పార్టీనాయకులు మిలిటరీ నాయకుల తొత్తులయిపోయినా, సాధారణ సభ్యుల్లో మిలిటరీ తత్వ వ్యతిరేకులు లేకపోలేదు. సమయం వచ్చినప్పుడు వీరుకూడా మాకుతోడ్పడగలరు

ఇక 'మిన్‌సీటో', 'సెయూకై' పార్టీల సంగతి చూద్దాం. పెద్దపెద్ద పెట్టుబడిదారుల పార్టీలివి. యుద్ధం ప్రారంభం కావడంతో ఇవి మిలిటరీ వర్గాలకు పూర్తిగా మద్దతునివ్వసాగాయి. అలా వీటిరంగు బయటపడింది. మధ్య తరగతివారిమీద, చిన్న పెట్టుబడిదారులమీద, పట్టణవాసులమీదా ఈపార్టీలకు చాల పలుకుబడి ఉంది. ఈపార్టీ నాయకుల్లో కొందరూ, స్థానిక బ్రాంచీల నాయకులూ మిలిటరీవర్గాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కాని వీరిసంఖ్య బహుస్వల్పం.

ఏపార్టీకి చెందని సుకియో ఒజాకిలాంటి మితవాద ప్రముఖులు కొందరు ప్రజాస్వామికోద్యమానికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారు. కమ్యూనిస్టుపార్టీ వీరిసహకారాన్ని పొందాలి.

ఇతర దేశాల్లో

ఇతరదేశాల్లో ఉన్న జపాను ప్రజల సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థల సంగతి చూద్దాం.

వీటన్నిటిలోకి ప్రధానమయినది చైనాలోని 'ప్రజాస్వాతంత్ర్య సంఘం'. విముక్తి పొందిన చైనా ప్రాంతాల్లో మొత్తం 20 బ్రాంచీలను స్థాపించింది సంఘం. 1943 కి నేటికీ దీని సభ్యత్వం రెట్టింపయింది. ఈ సంఘసభ్యుల్లో అధిక సంఖ్యాకులు చైనా కమ్యూనిస్టు సైనికులతోను, సైనికోద్యోగులతోను కలిసి అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శిస్తున్నారు. అమోఘమైన త్యాగదీక్షను కనబరుస్తున్నారు. జపాను సైనికుల్లో ప్రజాస్వామిక చైతన్యం కలిగించి, జపాను ఫాసిస్టులు సాగిస్తున్న ఈ యుద్ధంపట్ల విముఖత్వం పెంపొందిస్తున్నారు. చైనాలో ఉన్న జపానువారిలోనే కాకుండా, అసలు జపానులోఉన్న ప్రజల్లోకి కూడా ఈ సంఘ సభ్యులు తమ ప్రచారాన్ని వ్యాపింపచేస్తున్నారు. అంతేకాదు. జపానులో ప్రజాస్వామికవ్యవస్థను స్థాపించడానికి తగిన నిపుణులను ఈ సంఘం తరిఫీదు చేస్తూంది.

శాంతికి పట్టుగొమ్మలు

పైన పేర్కొన్న వివిధపార్టీలు, ప్రజాస్వామిక శక్తులే జపాను ప్రజాసామాన్యానికి నిజమయిన ప్రతినిధిసంస్థలు. భవిష్యత్ శాంతిని సుస్థిరంచేయగల శక్తులు ఇవే. భవిష్యత్తులో జపాను ఈ శక్తులమీదనే ఆధారపడాలి.

కాని, మిత్రరాజ్య నాయకుల్లో కొందరు ఈ శక్తుల్ని లెక్కచేయడంలేదు. జపాను పాలకవర్గంలోనే ఒకభాగంపై వారు ఆశలు పెట్టుకుంటున్నారు. 'మితవాదులం' 'బ్రిటన్: అమెరికా అనుకూలురము' అని బురఖా తగిలించుకున్నంత మాత్రాన ఈ నాయకులు వారిని నమ్ముతున్నారు.

నిజానికి ఈబురఖాదారులు శాంతి ప్రియులెంత మాత్రంకాదు. యుద్ధాల్లో ప్రవహించిన నెత్తురు ఊటలతో సేద్యంచేసి వీరు కోట్లకొలది ధనాన్ని పంట పండించారు. బ్రిటన్, అమెరికాలమీద జపాను సాగిస్తున్న ఈ దండయాత్రలో వీరు తమ సంపదను మరింత పెంచుకున్నారు. వీరు మొదటినుంచి మిలిటరీ వర్గాలకు చేదోడు వాదోడుగానే ఉంటున్నారు. దేశంలో నిరంకుశ, అభివృద్ధి నిరోధక విధానాలను అమలు జరపడంలో జపాను చక్రవర్తి కుటుంబానికి, మిలిటరీ నాయకులకు, నిరంకుశ ప్రభుత్వాధికారులకు వీరు పూర్తిగా మద్దతునిచ్చారు. వీరు ప్రజాస్వామ్యవాదులెంతమాత్రం కాదు. శాంతి విధ్వంసకులు వీరు. ఇలాంటి వారిపై ఆశలుంచి జపాను భవిష్యత్తునే వీరి చేతుల్లో పెట్టాలను కోవడం ఎంత ఘోరమో ఊహించ వచ్చు.

జపాను పునర్నిర్మాణం

ఇక ప్రజాస్వామిక పద్ధతుల్లో జపాన్ని పునర్నిర్మించడం గురించి ఆలోచిద్దాం. అన్నింటికన్నా ముందు యుద్ధనేరస్థులను తీవ్రంగా శిక్షించాలి. జపానులో శాంతి నెలకొనాలన్నా, ప్రజాస్వామ్యం స్థాపితంకావాలన్నా ఈపని పూర్తిగా కొనసాగాలి. 1931 నుంచి ఈ యుద్ధాలకు ప్లానులు వేసినవారిని, వాటిని అమలుజరిపినవారిని, ఆక్రమితదేశాల్లో అమానుష కృత్యాలను ప్రోత్సహించిన సైనికాధికారులను - మొట్ట మొదట శిక్షించాలి. ఆతరువాత మిలిటరీ వర్గాలకు తోడ్పడిన అభివృద్ధి నిరోధక రాజకీయ వేత్తలను, తరువాత యుద్ధపరిశ్రమల పెట్టుబడిదార్లను కఠినంగా శిక్షించాలి. ఈ పెట్టుబడిదారులు యుద్ధకాలంలో పోగుచేసిన లాభాల నంతటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వారి పరిశ్రమలను ప్రభుత్వపరం చేయడం మంచిదని నా సలహా. జపాను కేంద్ర, స్థానిక ప్రభుత్వాల వ్యవహారాల్లోను, రాజకీయాల్లోను వీరు పాల్గొనకుండా నిషేధించాలి. ఈవిధంగా అయితే మహాయుద్ధానికి తయారు కాగల అవకాశం వీరికిలేకుండా పోకుండి.

ఇంతవరకు జపానులో మిలిటరీవర్గాల కొక ప్రత్యేకహక్కు (మిగతా 12వ పేజీలో)

ప్రజాశక్తి

ఆసియా ప్రజలకొక ఆశాజ్యోతి

తుమ్మల వెంకటరామయ్య

యుద్ధం ముగిసింది. 'జపాను సూర్యుడు' అస్తమించాడు. ఇక చైనా ప్రజలకు రానున్నది విబిడనిశీథమా? లేక వెన్నెల రేయియా? అన్నదే ప్రశ్న. కాని భయం లేదు. చైనా నావరించిన చీకటి తెరలను చీల్చుకుంటూ సోవియట్, వెన్నెల సోనల కురిపించుతోంది. చైనా ప్రజలకే కాదు, యావదాసియా ప్రజలకు సోవియటు అమృత హస్తంలా సహాయపడగలదు.

యుద్ధాన్ని త్వరలో ముగించడానికి, అనవసరవిధ్వంసనానికి జపానుప్రజ గురికాకుండా ఉండటానికి, తాము యుద్ధంలో ప్రవేశించుతున్నామని మొలటోవ్ ప్రకటించాడు. అలాగే యుద్ధం త్వరలో ముగిసింది. ఇక ఆసియాలో సుస్థిరశాంతికి ప్రయత్నించగలదు సోవియట్.

సోవియట్ యుద్ధంలో ప్రవేశించిన ఐదు రోజులకే జపాను 'దాసోహం' అన్నది. మంచూకో (మంచూరియా) లోని మేరికలాంటి జపాను సైన్యాలు (40 డివిజన్లు) సోవియటు దూరప్రాచ్య సేనల చేతులలో హతమారాయి. లక్షలకొలది బందీలుగ జపాను సైనికులు వశమయ్యారు. చైనాను ఇన్నాళ్లు అణచిన ఈ సైన్యాలు సోవియటు సేనలకు పాదాక్రాంత మయ్యాయి.

సోవియట్, ప్రాచ్యయుద్ధంలో ప్రవేశించగానే, ఆక్రమిత చైనాలోని స్వాతంత్ర్య ప్రియులకు ఆశారేఖ గోచరించింది. మంచూకో, కొరియాలలోని గెరిల్లా సైన్యాలు, వాయువ్యోత్తర చైనాలోని కమ్యూనిస్టు సైన్యాలు రెడ్ఆర్మీతో చేయిచేయి గలిపి, జపాను సైన్యాలను హతమార్చ ప్రారంభించాయి.

సోవియటు యుద్ధరంగంలో ప్రవేశించిన 24 గంటలకే, జపాను శాంతిరాయబారాలు సాగించింది. చివరకుఅయిదో రోజున శాంతిని అర్థించింది.

అటామిక్ బాంబు

కాని సోవియట్‌యొక్క ఈ ప్రముఖ పాత్రను గుర్తించడం లేదు కొందరు. 'అటామిక్' (ప్రళయ) బాంబువల్లనే జపాను లొంగిందని, ఈబాంబుప్రయోగించడం ప్రారంభించిన తర్వాత విజయంలో భాగం పంచుకోడానికిగాను సోవియటు యుద్ధంలో ప్రవేశించినదనీ, "బాసినబుద్ధులు" కొందరుప్రచారం చేయసాగారు. అటామిక్ బాంబును గురించి సామ్రాజ్యవాదులు చేసే ప్రచారానికి వీరు పూర్తిగా లొంగిపోయారు.

అటామిక్ బాంబుకు 'శివశక్తి' ఉన్నమాట నిజమే. ఈ బాంబు ప్రయోగం వల్ల రెండుపట్టణాలు ఎక్కువగా నాశనమయిన మాట నిజమే. కాని ఒక్క అటామిక్ బాంబువల్లనే విజయం లభించిందనుకోవడం శుద్ధవెట్టితనం. అటామిక్ బాంబులో వెయ్యి సూపర్ ఫోర్ట్రెస్ విమానాల దాడిలో ఉపయోగించే ప్రేలుడు పదార్థాల శక్తి ఉంటుందట. అయితే, ఎన్నో పార్లు జర్మనీపై వెయ్యి విమానాల దాడులు జరిగాయి. కాని జర్మనీ లొంగలేదు. అటామిక్ బాంబు పైన చెప్పిన వెయ్యి విమానాల దాడికంటె భయంకర ఫలితాలను చేకూర్చవచ్చు. కాని అదొక్కటే విజయాన్ని చేకూర్చలేదు.

ఆగస్టు 9 వ తేదీన మెకార్థర్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించాడు. "దూర ప్రాచ్య యుద్ధం అటామిక్ బాంబువల్ల అగుతుందని తలపోయడం చాలా పొరపాటు."

ఇక అఖరిక్షణంలో విజయంలో భాగము పంచుకోడానికి, అటామిక్ బాంబు రహస్యం పంచుకోడానికి, సోవియట్ యుద్ధంలో ప్రవేశించిందనే వారికి సమాధానం చూద్దాం. అధ్యక్షుడు ట్రూమన్, పోట్సడామ్ సమావేశంపై మాట్లాడుతూ "అటామిక్ బాంబును గురించి సోవియట్‌తో మేం చెప్పకముందే, సోవియట్ యూనియన్ జపానుపై యుద్ధం ప్రకటించింది." అని అన్నాడు. ఈ విషయమే చర్చిల్‌కూడ అంగీకరించుతున్నాడు.

సోవియట్ యుద్ధంలో ప్రవేశించుతుందని తెలియగానే అమెరికా ఈ బాంబు ప్రయోగం చేసింది. ఒక్క అటామిక్ బాంబు ప్రయోగం వల్లనే తమకు విజయం లభించుతుందని తెలిస్తే, ఇంతకుముందే తాను దానిని ప్రయోగించేది. కాని అమెరికా అలా చేయలేదు. సోవియట్ ప్రాచ్యయుద్ధంలో ప్రవేశించుతుందనగా ఆ పనిచేసింది.

అమెరికా యెత్తు

అటు సోవియట్ ధాటికి, ఇటు అటామిక్ బాంబు దెబ్బకు తట్టుకోలేక జపాను త్వరలో దాసోహం అంటుంది. అప్పుడు రెడ్‌ఆర్మీ చైనాలో ప్రవేశించడానికి వ్యవధి ఉండదు. ఈలోగా చామూ, జంగ్-కై-షేక్ కొమిన్‌టాంగు సైన్యాలు కలిసి, కమ్యూనిస్టులున్న ఉత్తర చైనాలో ప్రవేశించవచ్చు. కీలక స్థానాలలో నిలచివున్న జపాను సేనలను తమకే లొంగునట్లు చేసికోవచ్చు. ఇదీ అభివృద్ధి నిరోధక కొమిన్‌టాంగు నాయకుల, వారి సలహాదారులయిన అమెరికన్ సేనానుల, ఊహ. చైనా కమ్యూనిస్టుసేనలు, రెడ్‌ఆర్మీ చేతులుకలిపి ఉత్తరచైనాలో జపానును తుడిచిపెడితే, విముక్త చైనాలోని కమ్యూనిస్టు సేనలు మగిలపడతాయని వారి భయం. ఆతర్వాత వారిని ఇక్కడనుండి తరమడం అసాధ్యం అని కూడా వీరి భయం. అంతేగాక, కమ్యూనిస్టు గెరిల్లాలనుజూచి ఇతర గెరిల్లా ప్రదేశాలలోకూడ ఉత్సాహులై కొమిన్‌టాంగు అభివృద్ధి నిరోధకుల చర్యలను ఆ ప్రజలు ఆరికట్టుతారేమోనని కూడా వీరి భయం. అందుకనే రెడ్‌ఆర్మీతో ఉత్తర చైనా కమ్యూనిస్టుసేనలు కలవకముందే, వారిని తుడిచిపెట్టడానికి జంగ్-కై-షేక్‌కు అవకాశం కల్గించుదామని అమెరికా భావించింది.

కాని వారి ఊహలన్నీ తలక్రిందులయాయి. రెడ్‌ఆర్మీ శరవేగంతో పురోగమించింది. మంచూరియా, కొరియాలను విముక్తిజేస్తూ వాయువ్యోత్తర చైనాలోని కమ్యూనిస్టుసేనలనుత్సాహ పరిచింది. కమ్యూనిస్టు సేనాని చూ-టే నాయకత్వాన గెరిల్లాలు జపాను సేనలపై పడసాగాయి. లొంగిపోయిన జపాను సైనికులను నిరాయుధులను చేయ సాగాయి. కాని యిటు జంగ్-కై-షేక్ సేనలు జపాను లొంగుబాటుకోసం వేచి కూర్చున్నాయి. జపాను లొంగగానే, గెరిల్లాలను నిరాయుధులను చేయాలని జంగ్-కై-షేక్ ఊహ, అమెరికా చేతుల్లో జపాను లొంగిపోతుందని, అలా లొంగిపోయిన సేనలను తాము నిరాయుధులను చేయవచ్చునని జంగ్-కై-షేక్ భావించాడు. కాని ఈ లోగానే రెడ్‌ఆర్మీ జైత్రయాత్రతోను సహాయంతోను, ఉత్సాహితులైన గెరిల్లాలు జపానుసేనలను లొంగదీస్తున్నారు. జంగ్-కై-షేక్ సేనలావని చేయలేకపోయాయి. అందుచే క్రుద్ధుడై "కమ్యూనిస్టు సేనలు మా ఆర్డర్లు వచ్చేదాకా విరమించాలి. జపాను సేనల లొంగుబాటును మీరు అంగీకరించరాదు. జపానుసేనలు మాకే లొంగాలి." అంటూచూ-టేని ఆజ్ఞాపించాడు. కాని ఈదబాయింపులకు చైనా కమ్యూనిస్టులు లొంగలేదు.

"జపానుపై యుద్ధంలో అధికభారాన్ని మోసిన మాకు, జపానులొంగుబాటును అంగీకరించడానికిహక్కువుంది" అని చూ-టే సమాధానమిచ్చాడు. కమ్యూనిస్టు నాయకులను సంప్రదించనిదే చైనా భవితవ్యాన్ని నిర్ణయించడానికి వీలులేదంటూ, బ్రిటిషు, అమెరికా రాయబారులకు ఒక మెమోరాండము సమర్పించాడు.

కమ్యూనిస్టులకంటె, శత్రువులనే ఎక్కువగా నమ్మే జంగ్-కై-షేక్ పైనచెప్పినలాంటి ఆర్డర్లు ఇవ్వడంలో ఆశ్చర్యంలేదు." "న్యూస్ క్రానికల్" విలేఖరి "స్టూవర్టుగెల్డర్" ఇలా వ్రాస్తున్నారు.

"శాంతి భద్రతలు కాపాడటానికిగాను జపాను సేనలు తాత్కాలికంగా తమఆయుధాలను సామగ్రిని తమ వద్దనే ఉంచుకోవచ్చు. అని జంగ్-కై-షేక్ ఆర్డరు ఇచ్చారు. ఈ విధంగా కమ్యూనిస్టు చేతుల్లో ఆయుధాలు పడకుండా అతడు ప్రయత్నిస్తున్నాడు"

నిజంగా చైనాయుద్ధ భారాన్ని మోసిందెవరు? ఎవరు ఎక్కువ చైనాని విముక్తి జేశారు? ఎవరు చైనాను జపాను కప్పగించారు? చైనాలోఅనైక్యత, ఆర్థికంగా దుర్దశ, సైనికంగా తిరస్కరణలు, అవమానాలు, తెచ్చిపెట్టిందెవరు? ఈవిషయాలన్ని తెలుసుకోవడం అవసరం.

కమ్యూనిస్టు చైనాలో

చైనా కమ్యూనిస్టులు 9 లక్షల 6 వేల చదరపుమైళ్లను గత మేనెలనాటికే విముక్తి చేశారు. అంటే 9 కోట్ల 55 లక్షలమందిని జపాను దాస్యం నుండి తప్పించారు. యీ విముక్త ప్రాంతంలో ఇతర పార్టీల, ముఠాల సహకారంతో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలను స్థాపించారు. కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ బలమున్నా, యేఎన్నికలలోను 3 వ వంతు సీట్లకంటె ఎక్కువ సీట్లకు పోటీచేయడం లేదు. అంతేగాక, ఈ విముక్త ప్రాంతంలో ప్రజాఉద్యమాలు బాగా విజృంభించాయి. రైతు, కార్మిక, స్త్రీ, యువజన వర్తక సంఘాలలో ఉద్యమం పెంపొందింది. ఒక కోటిమంది ప్రజలీ వివిధ ఉద్యమాలలో ఉన్నారు. ఈ ఉద్యమాల అండతో విముక్త చైనా బయటి సహాయం అవంత లేకపోయినా, ఆర్థికంగా కూడ చక్కని పొందుబడ్డితిలో వుంది.

ఒకప్రక్క జపాను, మరోప్రక్క కొమిన్‌టాంగు ప్రభుత్వపు దెబ్బలను తట్టుకొంటూ చైనా కమ్యూనిస్టుసేనలు అఖండ విజయాలు సాధించాయి. 1939 నుండి కూడా జపాను ముఖ్యసేనలన్నీ కమ్యూనిస్టు సేనలపైనే కేంద్రీకరించాయి. 1943 లో జపాను సైనికులలో 100 కి 64 మందిని, కీలుబొమ్మ ప్రభుత్వ సేనలను 100 కి 95 మందిని కమ్యూనిస్టు సేనలు యెదిరించి గదలకుండా చేశాయి.

1944 లో జపాను, కొమిన్‌టాంగ్ ప్రభుత్వ ప్రదేశంలోని ముఖ్యరహదారులపై దాడి సల్పింది. అరోజుల్లో కూడా, కమ్యూనిస్టు సేనలు, జపాను సైనికులలో 100 కి 56 మందిని, కీలుబొమ్మ ప్రభుత్వసైనికులను 100 కి 95 మందిని అంటే 8 లక్షల సైన్యాలను - ఎదుర్కొంటూ వచ్చింది.

ఇట్టి అఖండ విజయాలను సాధించిన పరిస్థితులలో? అమెరికా పంపుచేసే ఆయుధాలుగాని సామగ్రిగాని కమ్యూనిస్టులకు అందటం లేదు. పైగా వాయువ్యోత్తర చైనాపై కొమిన్‌టాంగు సైన్యాలు కావలి కాచాయి. ఒకప్పుడు కావలా సైనికులసంఖ్య 7 లక్షల 97 వేల దాకా పోయింది. ఆ తర్వాత కూడా 5 లక్షలకంటె తక్కువ లేదుసంఖ్య.

జపానుకు చావుదెబ్బలు కొడుతూ కమ్యూనిస్టు సేనలు, మంచూరియా, ఉత్తర, మధ్య, దక్షిణచైనాలలోని (19 జిల్లాలలో) వివిధ ప్రదేశాలలో తమ బలాన్ని పెంపొందించుకొన్నారు. గత మే నెలకు 9 లక్షల పటిష్ఠ రెగ్యులర్ ఆర్మీవుంది. వీరుగాక ప్రజాసైనికులు 2 లక్షల 20 వేలవరకు ఉన్నారు. తమ రక్తాన్ని ధారపోసి, జపాను సామ్రాజ్యవాదులను, వారి తొత్తులను, కొమిన్‌టాంగు అభివృద్ధి నిరోధకులను ఎదిరించిన ఈవీర సైన్యాలు, జంగ్-కై-షేక్ చేసే ఎట్టి అంతర్యుద్ధప్రయత్నాలనైనా ఎదుర్కొని భగ్నం చేస్తాయి.

కొమింటాంగ్ చైనాలో

ఇక కొమిన్‌టాంగ్ పక్షమూ, వారి నాయకుడు జంగ్-కై-షేక్, చేసిన చర్యలు చూద్దాం. జంగ్-కై షేక్ కమ్యూనిస్టులను ద్వేషించుతాడు. విముక్త చైనాలో వారు స్థాపించిన ప్రజాస్వామ్య పద్ధతులంటే అతనికి గిట్టవు. జపానువాళ్ళకంటె ఎక్కువ కమ్యూనిస్టులనుద్వేషించుటచేతనే అనేక అగచాట్లకు చైనాగురియైంది. జపానును సత్వరం ఓడించడానికి చైనాలో ప్రజాస్వామ్య పద్ధతుల పైని సంయుక్త ప్రభుత్వాన్ని స్థాపించుదామని కమ్యూనిస్టుపార్టీ అనేకసార్లు చేసిన సూచనలను ఇతడు తిరస్కరించాడు. దేశంలో ఐక్యత స్థాపించి, జపాను నోడించే వద్దతికన్న, అమెరికా సామ్రాజ్యవాదుల బలంతోనే జపానును ఓడించాలని అతడు కాచుకు కూచున్నారు. జపాను నోడించాక కమ్యూనిస్టుల పని పట్టడానికి అమెరికన్ వస్తువులను నిలవజేస్తున్నాడన్న విషయం, అనేక అమెరికన్ విలేఖరులు (మిగతా 11వ పేజీలో)

ఫ్ ప్పైన్సు ప్రజలు స్వాతంత్ర్యారాధకులు. పక్కనే ఉన్న జపాను నిజస్వరూపాన్ని ఏనాడో గుర్తించారు. వీరపై నా ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. స్పెయిన్ పై ఫాసిస్టులు దాడి సాగించిన రోజుల్లో రిపబ్లికన్ స్పెయిన్ సహాయం కోసం నిధి పోగుచేసి పంపారు. నిరుపేద రైతులుకూడా ఓపినంతవరకు విరాళాలిచ్చారు. ఫ్రాంకో ఫాసిస్టు దురాక్రమణను ఖండిస్తూ అక్కడి రచయితలు ఆవేశపూరితమైన రచనలు సాగించారు. స్వాతంత్ర్యమంటే ఇంత గాఢాభిమానం ఉన్న ఈ ప్రజల వాంఛను అమెరికా ప్రభుత్వం త్రుణీకరించ లేకపోయింది. రూజువెల్టు అధ్వర్యాన అప్రభుత్వం ఫిలిప్పైన్సుకు సంపూర్ణ స్వాతంత్ర్యం వాగ్దానం చేసింది.

గెరిల్లా ఉద్యమం

ఇంతలో విరుచుకుపడింది జపాను దురాక్రమణ. నిరాయుధులైన ప్రజలపై జపాను కిరాతకులు ప్రారంభించిన హత్యాకాండకు వారి రక్తం ఉడుకులెత్తింది. ఎక్కడి వారక్కడ గెరిల్లా దళాలుగ ఏర్పడ్డారు. కన బడిన జపానువారినల్లా చంపడం ప్రారంభించారు.

యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కమ్యూనిస్టుపార్టీ గ్రహించింది — అమెరికా సేనలిక అట్టేకాలం నిలబడలేవని. ఫిలిప్పైన్ కమ్యూనిస్టుపార్టీకి నాయకుడు క్రిశాంటో ఇవాన్ జెలిస్టా. ముఖ్యంగా లూజాన్ దీవిలోని కర్షకులు, కార్మికులు ఇంచుమించు అందరూ పార్టీపలుకుబడిక్రింద ఉన్నారు. వీరికి పార్టీ వెంటనే సందేశంపంపింది - జపానుని ప్రతిఘటించడానికి ఐక్యఉద్యమాన్ని నిర్మించమని. జపానుపై కత్తి దూయడానికి అంగీకరించిన ప్రతివారిని ఇందులో చేర్చుకో వచ్చునని చెప్పారు.

వారి ఆవేశంలో మొలకెత్తిన గెరిల్లా ఉద్యమం కొద్దిరోజుల్లోనే ఈవిధంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన ఒక సంఘటిత నిర్మాణ స్వరూపానికి వచ్చింది. సోషలిస్టు పార్టీవారు, డెమాక్రటిక్ పార్టీవారు, ఫిలిప్పైన్ స్వాతంత్ర్య చర్చివారు ఇందులో చేరారు.

ప్రజలు, వారి పార్టీలు ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమవుతూంటే, దేశంలోని పెద్ద భూస్వాములు, పంచదార వర్తకమదారులు, సముద్ర వ్యాపార పెత్తందార్లు ఎలా ప్రవర్తించారో చూడండి. తమ ఆస్తిపాస్తులను రక్షించుకోవడం కోసం వీరు జపాను కిరాతకులకు ప్రియ మిత్రులుగా తయారయారు. అధ్యక్షుడు క్వెజాన్ పారిపోయిన తరువాత అతని మంత్రివర్గంలోని వారందరూ జపాను తొత్తులుగా మారారు.

త్యాగధనుడు అబాద్

వీరిలో ఒక్కరు మాత్రం ఫిలిప్పైన్సు గౌరవాన్ని కాపాడారు. అతను ఫిలిప్పైన్సు సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగ ఉండిన జోస్ అబాద్ సాంటోస్. న్యాయమూర్తిగ ప్రపంచ ప్రఖ్యాతిగన్న ఘనుడు. అధ్యక్షుడు క్వెజాన్, అమెరికా సైన్యాధిపతి జనరల్ మెక్‌ఆర్థరు దేశాన్ని విడిచిపోతూ, అనాక్రమిత ప్రదేశాన్నంతా ఇతని చేతిలో పెట్టి పోయారు. త్వరలో ఈ ప్రాంతంకూడా జపానుకు హస్తగత మయింది. సాంటోస్ జపాన్ కిరాతకులకు చిక్కాడు. తమతో చేతులు కలపమని వారెంతో ఒత్తిడితెచ్చారు.

ప్రజలే తమ దేశాన్ని కాపాడుకోగలరు

ప్రజాసామాన్యంలో మహ... నిర్మాణశక్తులు అణగిఉన్నాయి. ఈ సత్యాన్ని సోవియట్ విప్లవం ... ది. మొనగాళ్ళ మనుకునే వారిక్కూడా దిగ్భ్రమ కలిగించే ఘనకార్యాలను ... రు రష్యా ప్రజాసామాన్యం. ఈసత్యాన్నే శతముఖాలుగ నిరూపించిందీ యుద్ధ ... ఫిరంగుల గర్జనలు చెవినిబడగానే, ఆయా దేశాల పాలకవర్గాలు తోకముడిచి ... సాగించారు. కాని ప్రజలు నిల్చున్నారు. సర్వశక్తులు వినియోగించి స్వాత ... మరం సా...ంచారు. చివరకు స్వాతంత్ర్య ద్వివఫలాన్ని పొందారు.

ఈ సమరంలో ప్రస్ఫుట ... వెర్రి ఆవేశం కాదు, నిర్మాణయుక్తమైన కార్యక్రమాన్ననుసరించి ఈ సవ ... గాయి. యుగోస్లావియా, ఫ్రాన్సు, ఇటలీ, బర్మాలిందుకు నిదర్శనం. మరో ... నం ఫిలి...న్సు దీవులు. ఫిలిప్పైన్సు కథ తెలుసుకుందాం.

లొంగలేదుసాంటోస్. ఆ త్యాగధన ... త్ర వధచేసి చంపారు జపాను హంతక ...

అతనితమ్ముడు పెడ్రో అబాద్ ... స. కమ్యూనిస్టుపార్టీకి ఉపాధ్యక్షుడు ... మె రికా సేనలు పారిపోయినప్పటికి, ... నిల బడి జపానును ప్రతిఘటిస్తాము. ... మా ప్రజలంకి ఆయుధాలిచ్చి పొండ" ... మ పాంపాంగాలో ఒక పట్టణ మేం ... దేశ మెకార్థరికి జాబురాయించారు. దా ... టికి జవాబే రాలేదు.

దేశంలో సాగుతూన్న గెరిల్లా ... మా నికి నాయకత్వం కమ్యూనిస్టు ... వని జపానువారు త్వరలోనే గ్రహించార ... వ్యా నిర్మూలంకోసం దేశమంతటా గాలించి ... క్షం మొదలెట్టారు. దొరికిన కర్షక, కార్మి ... య కుల నందరిని చిత్రవధ చేయసాగ ... గార్టీ నాయకుడు, ప్రజలశక్తి ప్రేమల ... గార గొన్న ధన్యజీవి, గొప్ప కార్మిక నా ... నిగ క్వెడాన్ చేత కూడా మన్ననల నం ... డు. క్రిశాంటో ఇవాన్ జెలిస్టా ఈ ప ... పల తుపాకి గుండుకెర అయ్యారు.

నావికులసంఘఅగ్రనైతరయినపె ... నో శరీరంపై చమురుపోసి తగులబెట్ట ... గాత కుల. పెడ్రో అబాద్ సాంటోస్ ... లో ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయ ... ఇక చ్రితకరని తమకు నమ్మకం కలిగి ... గాత జపానువారతన్ని విడిచిపెట్టారు. క ... సమ ఆరోగ్యాన్ని కోలుకొన్నారు. గె ... ద్య మానికి నాయకత్వం వహించారు.

నిరంతర పోరాట

జపాను మేరలేనంత దారు ... ంధా లకు పూనుకున్నా, స్వాతంత్ర్య ... రం పన్నగిలలేదు. దినదినాభివృద్ధి ... ంద సాగింది. అనువులను విడిచే ... క్క స్వాతంత్ర్య యోధుని స్థానంలో ... రెం దరో కొత్తవీరులు కత్తిపట్టి వ ... రక సాగారు. పాంపాంగా రాష్ట్రంలో ... రంభ మైన గెరిల్లా ఉద్యమం త్వరల ... ల్లాక్ బులాకాన్ మొదలయిన ప్రాంతా ... వ్యపిం చింది.

ఈ గెరిల్లా యోధు ... ము తయారు చేసుకోగల ఆయుధాల ... మే

తయారుచేసుకునేవారు. మిగతావి జపాను సైనికుల నుంచి, దేశద్రోహులైన పోలీసుల నుండి, గుంజుకునేవారు. అంతేకాదు. ఇంకా సాహసకృత్యాలు చేశారు. పారిపోతూ పారిపోతూ అమెరికా సైనికులు బాటాన్ ప్రాంతాల్లో తుపాకులు మొదలైన ఆయుధాలను పాతిపెట్టి పోయారు. గెరిల్లా దళాలు దాటు మాటున జపాను శ్రేణుల్ని దాటి, అడవుల్లో పడిపోయిన ఆ ఆయుధాలను తవ్వితెచ్చేవారు.

ఇలా సంపాదించిన ఆయుధాలతో వీరు జపానువారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించారు. కొంత కాలానికి జపానువారికి గ్రామాలగుండా పోవడమంటే హడలుపుట్టసాగింది. ప్రాణాలరచేత పట్టుకొని, ఎప్పుడూ రాజబాటలనే అంటిపెట్టుకొని ఉండవలసినస్థితి వచ్చింది. అవకాశం చిక్కినప్పుడు పిచ్చెత్తిన క్రూరమృగాలలాగా స్త్రీలను, శిశువులను ఘోరంగా చంపసాగారు. పాంపాంగా రాష్ట్రంలో కాండాబా అనేచోట 200 మంది స్త్రీలను, శిశువులను, వృద్ధులను ఒక బడిలోపెట్టి తలుపులు బిగించి తగలెట్టారు.

దీనికంతటికీ ప్రజలిచ్చినజవాబు ఒక్కటే: గెరిల్లా పోరాటాలను ఇంకా తీవ్రతరం చేయడమే!

1942 డిసెంబరు 5వ తేదీని ఒక ముఖ్యమైన గెరిల్లాపోరాటం జరిగింది. గెరిల్లావళాలను తిరిగి తలెత్తకుండా చేయమని జపానువారొకముఖ్యమైన జనరల్‌ని నియోగించారు. ఒక చిన్న గ్రామంలో గెరిల్లా దళాలున్నాయని ఇతనికి తెలిసింది. విమానాలద్వారా ఆగ్రామంపై అగ్నివర్షం కురిపించారు. కాని సంగతి అక్కడి గెరిల్లా నాయకుడైన మేజరు బానల్ అదివరకే తెలుసుకొన్నాడు. జపానువారొస్తే ఆ సమీపంలో ఉన్న నదిమీదుగా రావాలని తెలుసుకొన్నాడు. తన ఎనిమిదివందల గెరిల్లా సైనికుల్ని ఆ నదికి రెండుప్రక్కలా అనువయిన స్థానాల్లో ఉంచారు. విమానాలను పంపిన కొంతసేపటికి రెండువేలమంది జపానుసైనికులు పడవల్లో బయలుదేరారు. అందుబాటులోకి రాగానే, గెరిల్లాయోధులు రెండువైపులనుంచీ కవ్వులు

చెరగ నారంభించారు. ఉదయం ప్రారంభమైన ఆ యుద్ధం రాత్రి 10 గంటలవరకు సాగింది. 800 మంది జపానువారు చచ్చారు. గెరిల్లా యోధుల కొక్కడికిమాత్రమే బలమయిన దెబ్బలు తగిలాయి. మిగిలిన జపానువారు ఆ ప్రాంతంచుట్టూ మాటేశారు. మరో వెయ్యి మందిని తెప్పించారు. విమానాలు తెప్పించారు. ఇక గెరిల్లాలను పట్టుకోడానికి బయలు దేరారు. కాని ఏరి గెరిల్లాలు? ఒక్కడు కూడా మిగలకుండా మాయమయిపోయారు! జపానుముష్కరులు తెల్లమొగం వేశారు.

ఈ యుద్ధానికి నాయకత్వం వహించిన మేజరు బానల్ తన ప్రజలప్రేమను ...రగొన్నాడు. అతని అరుగురి బిడ్డల్లోను ఇద్దరు కొమాళ్ళు గెరిల్లా పోరాటాల్లోనే ప్రాణాలు వదిలారు. ఒక కుమార్తె ఒక గెరిల్లాదళాన్ని వెంటబెట్టుకొనివెళ్ళి, 160 మంది శత్రువుల ప్రాణాలను బలిగొని, అనువులు బాసింది. ఈ విధంగా నిరంతర పోరాటాలు సాగించి, గెరిల్లాదళాలు అనేక ప్రాంతాలను విముక్తి పరచాయి. మిత్ర సేనల ఎదురు దాడికి మార్గం సులువు చేశాయి.

స్త్రీలకు ఉన్నతస్థానాలు

ఈ గెరిల్లా ఉద్యమం స్త్రీలను పురుషులతో సరిసమానంగా గౌరవిస్తుంది. ఈ ఉద్యమ నాయకుల్లో ఒక స్త్రీ రత్నముంది. 200 మంది కత్తిబట్టి, పురుషులతో సమానమైన సాహసాన్ని ప్రదర్శించారు. చాల మంది ఉన్నత గెరిల్లా సైనికోద్యోగులుగా కూడ ఉన్నారు.

అమెరికా వారు తిరిగి ఆ దీవుల్లోకి వచ్చే సరికి గెరిల్లా సైనికులు రెండు లక్షల వరకు పెరిగారు.

దేశ పునర్నిర్మాణం

ఈ దీవులు జపాను వారి వశమైనప్పుడు, కొంతమంది అమెరికా సైనికులు మిగిలిపోయారు. వీరుకూడా అడవుల్లో దాగుకొని వున్నారు. వీరు, జపానువారు తమ మీదకి వచ్చినపుడే పోట్లాడేవారు. ఆహారం కోసం గ్రామాల మీద పడి, దోచుకోవడం వీరికి మామూలు. వీరి దృష్టిలో గెరిల్లా దళాలు చేస్తున్నదంతాఅక్రమం. ధనవంతుల్ని చంపేస్తున్నారని వీరుచేసిన వర్ణన.

గెరిల్లాలు చంపుతున్న మాటనిజమే కాని, ఎవరిని? శత్రుమూకల్ని: వారికి తొత్తులుగా పనిచేసినవారిని. అందుకు వారుగర్విస్తున్నారు. ఎందువల్లనంటే వారు సాగిస్తున్నది శత్రు ప్రతిఘటన మాత్రమేకాదు. దేశాన్ని ప్రజలందరికీ సౌఖ్యప్రదము యేలా పునర్నిర్మించడము కూడా వారు సాగిస్తున్నారు.

పూర్వం గ్రామోద్యోగుల్ని, ఇతరఉద్యోగుల్ని అధ్యక్షుడే నియమించేవాడు. ఆ పద్ధతిని రద్దు చేశారు గెరిల్లా నాయకులు. తమ చేతిక్రిందకువచ్చిన ప్రదేశాల్లోప్రజలంచే ఎన్నుకొందే వారికి అధికార స్థానాలిస్తున్నారు. రాష్ట్రగవర్నర్లనుగూడా ప్రజలే ఎన్నుకుంటు న్నారు. ఈ విధంగా గెరిల్లా ఉద్యమ ఫలితంగా నిజమయిన ప్రజాస్వామ్యం ఫిలిప్పైను దీవుల్లో స్థాపిత మవుతూంది. దీనిని కుదిచి వేయడం ఇక ఎవ్వరికీ సాధ్యంకాదు.

(అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ పత్రిక 'డెయిలీ వర్కర్' నుండి)

ప్రజాసేవద్వారా మీహక్కుల్ని సాధించండి

గుంటూరులో ఆరోగ్యవారం - మునిసిపల్ కార్మికుల ప్రజాసేవ

షష్రమూడు రెండు మాసాలపైనుండి అంటువ్యాధి నీలాచి గుంటూరును పట్టిపీడించు తోంది. మశూచి, కలరా చెంరేగాలు. ఎప్పటికప్పుడు ప్రాణభీతి.

ఆరోగ్యానికి మూలకందం పారిశుధ్యం. పట్టణ పారిశుధ్య బాధ్యత వహించిన మునిసిపల్ కార్మికులు ప్రజారోగ్య రక్షణభారం తమదేనని గుర్తించారు. తమ విశ్రాంతికాలములో కూడా పనిచేసి పట్టణ పారిశుధ్యాన్ని కాపాడాలని తీర్మానించుకున్నారు.

తమ తీర్మానాన్ని గురించి, కౌన్సిలర్లు, కలెక్టరు మొదలయిన వారిని కలుసుకొని, చెప్పారు. అందరూ అందుకెంతో సంతోషించి, ప్రోత్సహించారు. హెల్తు ఆఫీసరుగారివద్దకెళ్ళి, "ఆరోగ్యవారం జరుపుతాం. ఈవారం రోజులూ మా విశ్రాంతి కాలంలో గూడా పనిచేసి పట్టణ పారిశుధ్యాన్ని కాపాడుతాము. తగు పనిముట్లు, మ్యూటిక్‌లాంతర్ వగైరా సహాయం ఇమ్మ"ని కోరారు కార్మికులు. కాని కార్మికులపై విశ్వాసంలేక, 'యిది జరిగే పనికాదు. నేనివ్వన'న్నారు హెల్తుఆఫీసరుగారు.

కార్మికుల ఉత్సాహానికి అడ్డేది!

కార్మికులు అంతటితో పూరుకున్నారా! స్వంతఖర్చుతో బయల్దేరారు. 28వ తేది 12 గంటలకు మునిసిపల్ కార్మికపేటనుండి, ఆరోగ్యసూత్రాలు వ్రాయబడిన అట్టలు, ఎర్ర జెండాలతో 80 మంది కార్మికులు (అందులో 30 మంది స్త్రీలు) బయలుదేరారు. "దేశమును ప్రేమించుమన్నా." అని పాడుకుంటూ పట్టణ పారిశుధ్యానికి ఉపక్రమించారు.

ఇంతలో టౌన్ సబ్‌యిన్‌స్పెక్టరువచ్చి, "ఈజండాలు పాటలేమిటి? మిమ్మల్ని అరెస్టు చేస్తాన"న్నాడు. ఇది మాజండా. విశ్రాంతి కాలంలో కూడా కష్టంచేసి, ఆరోగ్యరక్షణకు తోడ్పడుతున్నామన్నారు కార్మికులు. అయినా జండాలున్నాయి కాబట్టి అరెస్టుచేస్తామన్నాడు అధికారి. అయితే ఏంచేస్తాం - "కడుపు రోజుల్లో కడుపుకోసం పడే బాధైనా తప్పుతుంది." అంటూ ఒక కార్మికుడు ముందు కొచ్చాడు. అంతటితో సబ్‌ఇన్‌స్పెక్టరుగారు మూరుమాటాడక వెళ్ళిపోయారు.

కార్మికులు మూడు దళాలుగా చీలారు. మహిళలు చెట్లూ చెదారం పీకివేస్తూ, దేశభక్తిని రేకెత్తించే చక్కని పాటలు పాడుతూ అత్యుత్సాహంతో పనిచేశారు. ఆపేటలోని ఆబాలగోపాలం ఆశ్చర్యపోయారు. ఒక ఇల్లాలువచ్చి, "యిదివరకు లిల్లాయి పాటలుపాడేవాళ్ళు యిలాంటి చక్కనిపాటలు ఎలా నేర్చుకోగల్గారు" అని ఆశ్చర్యంగా అడిగింది. "మాసంఘంవాళ్ళు నేర్పారు. వెనకటి లిల్లాయిపాటలు, దురలవాట్లు, మరచిపోయాం. కొత్త జీవితానికలవడ్డాం." అని కార్మికమహిళ జవాబిచ్చింది. "అమ్మా! యీపాట బాగుంది. నాకు రాసియిమ్మనవూ?" అని ఆయిల్లాలి కూతురు ఆందోళన మొదలు పెట్టింది. "అమ్మా! మాకు చదువురాదు.

సంఘంవాళ్ళు నేర్పితే నేర్చుకున్నాం. 'శ్రీంపాటలు' అనే పుస్తకం కొనుక్కోండి. అందులో చాలా పాటలున్నాయ"ని కార్మిక మహిళ చెప్పింది.

మన్ననలు

కార్మికులు అమితోత్సాహంతో పని చేశారు. కామ్రేడ్సు రావు నాగయ్య, అద్ది మునిస్వామి, అద్ది కోటయ్య, అంతరాజు మునిస్వామి, మేగఫోన్లు తీసుకొని ఆరోగ్య విధులు, ప్రజల బాధ్యతలనుగూర్చి ప్రచారం చేశారు. ఇదిచూచి పాకీపనివాళ్ళు కూడా రాజకీయ వేత్తలయిపోతున్నారే!అని ఆశ్చర్య పోయారు కొందరు. కడాదుగూడెంలో పని చేస్తుంటగా లాగుడుబండ్లమురా కార్మికుల పెద్ద ఖానీంయాప్రదర్శనం. ఈపాటలుచూచి, తన ఉత్సాహాన్ని పట్టలేక, పిడికిలి బిగించి విప్లవ జోహారిస్తూ, "మేం దొంగ మార్కెటును బట్టుకొని ప్రజలకు బియ్యం అందించుతాము. మీరు ప్రజారోగ్యాన్ని కాపాడండి. ఈ విధంగా ఈ ఎర్రజండాక్రింద ఏకమై సాగిపోదాం," అన్నారు.

మూడవ రోజుకు 120 మంది కార్మికులు ఈ కార్యక్రమంలోకి వచ్చారు. కార్మికులలో పెరికిపందలైనవారు ఒకరిద్దరు వచ్చి, "మనమిలాచేస్తే మనచేత రోజా చేయిస్తారు." అంటూ మొదలెట్టారు. ఎరుగు రామయ్య అనే కార్మికుడు వారిని చైర్‌మన్ గారివద్దకు తీసుకువెళ్ళాడు. చైర్‌మన్‌గారు, "మీరు భయపడాల్సిన పనిలేదు. మీరు మంచిపనిచేస్తున్నారు" అని పుత్సాహపరచి పంపారు. ఆసాయంత్రం యానాదికాలనీలో శ్రీ పిచ్చయ్యగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. శ్రీ పిచ్చయ్యగారు కార్మికుల త్యాగశక్తిని కొనియాడారు. కార్మికులకు తాముగూడ తోడ్పడతామన్నారు. మరునాడు కార్మికులసంఖ్య 150 దాటింది.

కార్మికుల ప్రజాసేవను వ్యయముగా చూచి,ఆంధ్రమహాసభ ప్రముఖులలో ఒకరు, "మునిసిపాలిటీ యిదివరకెన్నడూ యీలాంటి పనిచేయలేకపోయింది. మీరు ఎంతో ప్రజాసేవ జేస్తున్నారు" అంటూ కార్మికులను అభినందించారు.

మార్పు

మునిసిపల్ పనివాళ్లను చూస్తేసరి, దూరంగా పోతూండేది ఒకామె. పనివారంతా మండుటెండలో పాటలుపాడుతూ పనిచేయడం చూసింది. ఆశ్చర్యపోయింది. అనందించింది. ఒక కార్మికబాలిక సంశయిస్తూనే ఆమెను కాసిని మంచినీళ్ళు అడిగేసరికి, "పాపం మీరు అంతకష్టపడి ప్రజా ఆరోగ్యం కోసం పనిచేస్తూంటే. నేను మంచినీళ్ళయినా పోసి మీకామాత్రం సహాయం చేయలేకపోతానా," అంటూ బిందెడు మంచినీళ్ళు తెచ్చి అందర్ని పిలిచి, తనచేత్తో అందరికీ పోసి సంతృప్తిచెందింది.

అయిదో రోజున హెల్తుఆఫీసరుగారే వ్యయముగా కావలసిన పనిముట్లు తెప్పించి

రాష్ట్రంలో మునిసిపల్ కార్మికోద్యమ అభివృద్ధి

ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ వర్కర్సు యూనియన్ ప్రతినిధుల సమావేశం గుంటూరులో ఆదివారం 12వ తేదీన సమావేశమయింది. ఈసంవత్సరం రాష్ట్ర మహాసభ యేర్పాట్లులేవు. వైజ్ఞానిక ప్రదర్శనాలు, కాని ఆటలపోటీలు కాని జరుపలేదు. అయినప్పటికీ అన్ని పట్టణాలనుంచి ప్రతినిధులువచ్చి, తమ సమస్యలను సాకల్యంగా చర్చించారు.

గత మహాసభకంటె ప్రతినిధులు ఎక్కువమంది, యెక్కువ ప్రాంతాలనుండి వచ్చారు. గత మహాసభకు 62 ప్రతినిధులు 12 పట్టణాలనుంచి వచ్చారు. ఈ సమావేశానికి 14 పట్టణాలనుంచి 72మంది ప్రతినిధులు వచ్చారు. వీరిలో స్త్రీలు, వృద్ధులు, యువకులు-అన్ని కులాలవారు పాల్గొన్నారు. అన్నిచోట్లకంటె ఏలూరునుంచి యెక్కువమంది వచ్చారు.

ఈసమావేశానికి కామ్రేడ్ మీసాల వరకు రాములుగారు అధ్యక్షత వహించారు. యూనియన్ యేర్పడకపూర్వం తమ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా వుండేవని వీరు సభను ప్రారంభిస్తూ ఉపన్యసించారు. ఇప్పుడు తమ కులాలవారంతా చాలా అభివృద్ధి అయ్యారని తెలియపరచారు. రాజకీయ సమస్యలను తెలుసుకొని, ఉపన్యాసాలు యివ్వగలుగుతున్నారనీ, ఆటలు, పాటలందు కూడ ముందంజవేస్తున్నారనీ, తెలియపరచారు.

కార్యదర్శి నివేదిక

ఈ సంవత్సరంలో యెక్కువ నిర్మాణయుక్తంగా రాష్ట్రసంఘం పనిచేసిందని, పనివారం సమస్యలన్నింటిని తీసుకొని పరిష్కారము చేయుటకు బ్రాంచి సంఘాలు పూనుకున్నాయని కామ్రేడ్ యల్. వి. రత్నం తనరిపోర్టు ప్రారంభించారు. నూతనంగా యీ సంవత్సరం కర్నూలు, నంద్యాల, పెద్దాపురం

లిచ్చారు. కార్మికులపై తప్పుడు రిపోర్టు ... తమ తప్పుదారిని బట్టించినందుకు ... టరీ యిన్‌స్పెక్టరును గట్టిగా మందలించారు హెల్తుఆఫీసరుగారు.

7వ తేదీన పాక్కలో బహిరంగసభ జరిగింది పట్టణంలోకల్లా అనుభవంగల వైద్యులు, మాజీ చైర్‌మన్ ఆయిన డాక్టరు శంకర వెంకట్రావుగారు అధ్యక్షత వహించారు. కామ్రేడ్ పెదమునిస్వామి, "ఆరోగ్య వారం ఎందుకు జరిపిందీ, ప్రజల కర్తవ్యం" అనే విషయంపై మాట్లాడారు. శ్రీ వెంకటరావుగారు ఎంతో సానుభూతితో కార్మికులను పుత్సాహపరుస్తూ మాట్లాడారు. కార్మికుల త్యాగానికి మురిసిపోయారు. "ఈవిధంగామీరు ప్రజాసేవ చేస్తూంటే, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకష్టాలను గురించి ప్రజలకు తెలియచెప్పండి. ప్రజాసేవ చెయ్యండి. ప్రజలే మీతరపున పోరాడుతారు. మీ కష్టాలు అతిములభంగా తొలగిపోతాయి" అన్నారు. కార్మికులు పుత్సాహభరితులై యిండ్లకు వెళ్ళారు.

బ్రాంచీలు అభివృద్ధి చెందినాయని, ఐందరు తిరిగి వర్కర్సు ముందుకువచ్చి సంఘాన్ని కట్టుదిట్టం చేసుకొన్నారని తెలియపరచారు.

ధరల పెరుగుదల సమావరించి కరువు భత్యం, ప్రమోషనులతో సహా జీతాల విషయమై అన్ని బ్రాంచీలు తీవ్రమైన ఆందోళన జరిపాయన్నారు. రు. 16ల కరువుభత్యం సాధించుకోగలిగారన్నారు.

పట్టణ పారిశుభ్రత విషయంలో యూనియన్ ప్రత్యేకశ్రద్ధవహించిందన్నారు. రాజమండ్రి యూనియన్ ఆరోగ్య కార్యక్రమం జరిపి హెల్తుఆఫీసరు యొక్క మన్ననలను పొందగల్గిందని, కాంగ్రెసు నాయకులు వీరి కార్యదీక్షను హర్షించి బహుమానములు కూడ యిచ్చారని తెలిపారు. పాలకొల్లులో అంటువ్యాధులు ప్రబలిన్నప్పుడు యీ కార్మికులు నెలరోజులు ప్రత్యేకంగా కృషిచేసి పట్టణ పారిశుభ్రతను కాపాడి, ప్రజలకు అమూల్యమైన సేవచేశారు. ఏలూరులో ఆరోగ్యవారం జయప్రదం చేయుటకు డాక్టర్ల సహకారం కూడ పొందగల్గారు. బెజవాడలో బాధ్యతగల వ్యక్తులు, మాజీ చైర్మనులు, కౌన్సిలర్లు ఆరోగ్య వారకార్యక్రమంలో పాల్గొని, కార్మికుల కష్టాలను తీర్చుటకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలనిహామీయిచ్చారు. గుంటూరులోకార్మికులు మున్సిపల్ అధికారులు యెన్నిఆటంకాలు కల్గించినా నిస్పృహ చెందక ఆరోగ్యవారమును జయప్రదంగా నెరవేర్చారు.

పనివారలు తమ కర్తవ్యాలను అతిబాగ రూకతతో నిర్వహించుచున్నప్పటికి శానిటరీ యిన్‌స్పెక్టర్లు, కొన్నిచోట్ల హెల్తుఆఫీసర్లు కూడ పనివారలపై దాడి సాగించి, జుల్మానాలు వేయడం, సస్పెండు చేయడం మొదలయిన విధాల పనివారిని అనేక హింసలు పెట్టుతున్నారని కార్యదర్శి తన రిపోర్టులో తెలియపరచారు.

యూనియన్‌లో ఈరోజున దాదాపు 3వేల మంది సభ్యత్వం చేరిందని తెలియపరచారు.

తీర్మానాలు

రాజకీయ తీర్మానాన్ని కామ్రేడ్ దోనేశ్వరరావు ప్రవేశపెట్టి ఉపన్యసించారు. దేశంలో రాజకీయ ప్రతిష్టంభన అంతమొందించుటకు గాను వెంటనే రాజకీయ ఖైదీలను విడుదల చేయవలెనని, రాష్ట్రాలలో సెక్షన్ 93 పరిపాలన అంతమొందించి ప్రజా ప్రతినిధుల పరిపాలన ఏర్పరచవలెనని, వెంటనే యెన్నికలు జరుపవలెనని తీర్మానించబడింది.

తరువాత ఎర్రసైన్యానికి అభినందనాలు అర్పించుతూ తీర్మానించారు.

పనివారల కనీసకోర్కెలను విచారించుటకు ప్రభుత్వం అడ్హాక్ కమిటీ చేయవలెనని కోరారు.

తరువాత రాష్ట్రసంఘానికి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగాను, యల్. వి. రత్నం ప్రధాన కార్యదర్శిగాను ఎన్నుకొనబడ్డారు.

ఆసియాయుద్ధ ... జయసారధులు



చైనారంగంలో అమెరికన్, చైనా మిలిటరీనాయకులు

చైనా కమ్యూనిస్టు సేనలకు, గెరిల్లా
ఉద్యమానికి నాయకుడు చూ-టే

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నాయకుడు
మావో-సే-టుంగ్

చైనా కొమింటాంగ్ ప్రభుత్వ నాయకుడు
'చెంగ్-కై-షేక్

జపాను ఆశయాలపై విశ్వకవి అభిప్రాయం

[1938 లో విశ్వకవి రవీంద్రనాథ టాగూర్‌కీ-జపాన్ కవి 'నొగూచీ'కీ, మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. "ఆసియాఖండం ఆసియావాసులదే" అను సిద్ధాంతాన్ని వికదీకరిస్తూ 'నొగూచీ' జపాను దురాక్రమణను సమర్థించాడు. దానికి టాగూర్ యీక్రింది జవాబు పంపించారు.]

"మానవ జాతియొక్క పుర్రెల గుట్టమీద కొత్త ఆసియాఖండాన్ని నిర్మించాలని చూస్తున్నారు. మీరు చెబుతూన్నట్లు ఆసియాఖండవాసులు ప్రపంచానికొక నూతన సందేశమందజేయగలరని నాకు విశ్వాసం ఉన్న మాట నిజమే. కాని, మానవజాతిని అమానుషమైన క్రూరపు వధలకు గురిచేసే మీ విధానంతో అట్టి సందేశానికి సంబంధం ఉంటుందని నేను కలలో కూడా ఊహించి ఉండలేదు. తామర్లేన్‌వంటి కిరాతక చక్రవర్తులు మాత్రమే అట్టి చర్యలవల్ల ఉప్పొంగుతారు."

రూజ్‌వెల్టు విరివిరో...
జయప్రదంగా నిర్వహిం...

మార్షల్ స్ట...

...యుద్ధ కార్యక్రమాన్ని
...న అధ్యక్షుడు ట్రూమన్

...న్

ఆసియా విజయానికి కాంగ్రెసు అధ్యక్షుని జేజేలు

"ఫాసిజం, నాజిజం, జపాను మిలిటరీ తత్వం – ఈమూడూ ఉప్పెనల్లా విజృంభించాయి. ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు వాటిపోంగును అణిచాయి. ఈమూడు ప్రవహింపజేసిన నెత్తురుటేరులనీడి ప్రపంచమీనాడు శాంతి తీరాన్ని చేరుకుంది. ప్రజాస్వామిక శక్తుల ఈ విజయం వ్యక్తిస్వాతంత్ర్య ప్రియులకూ, దేశస్వాతంత్ర్య కాముకులకూ ఆశాజనకంగా ఉంది.....

ఈ సందర్భంలో ఒక విషయం చెప్పకుండా ఉండలేను. పై మూడు శక్తుల్ని మొట్టమొదటిసారి ముక్తకంఠంతో ఖండించింది ఇండియా.

మౌలానా అబుల్ కలం అజాద్

జపాను మీద నిర్విరామంగా బాంబులు కురిపించిన
అమెరికా విమానదళాధిపతి షర్ప్ (లోపలి వాడు)

రెడ్‌ఆర్మీని నడిపినవారిలో ఒకరు
మార్షల్ మెరెట్స్‌కోవ్.



పసిఫిక్కులో మిత్రపక్ష సేనాధిపతి
మెకార్థర్

మార్షల్ వాసిలెవిస్కీ - వీరి ఆధిపత్యాన్నే
రెడ్‌ఆర్మీ జపాను సేనలమీదికి సాగింది

కృష్ణాజిల్లా యువజనసంఘ కృషి

ముందు కార్యక్రమం

"మూడోటి కాంగ్రెసువాదులు ఏర్పరిచిన సుసాంప్రదాయములను కృష్ణా జిల్లా యువజన సంఘం ఎన్నోరెట్లుగా ముందుకు తీసుకపోతూఉంది. ప్రత్యేకంగా వయోజన విద్య, గ్రంథాలయోద్యమంలో వీరి కృషి ప్రశంసార్హమైనది"

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు

"యువక నాట్యసమాజములలో మంచి భవిష్యత్ గల్గిన నటులు వున్నారు కళాభివృద్ధికి యువజన సంఘములు ఇతోధికంగా కృషిచేస్తూ వున్నాయి"

శ్రీస్థానం నరసింహారావు

"యువజన సంఘాల కృషి ఫలితంగా ఆటలలో టెక్నిక్, ఆటగాండ్రలో వికాసం దానం పెంపొందుతూన్నాయి"

శ్రీ కొత్రగడ్డ నారాయణరావు

కృష్ణాజిల్లా యువజనసంఘ కార్యక్రమముల పై ఆంధ్రనాయకులు, కళావేత్తలు పైవిధంగా అభిప్రాయాలిచ్చారు. "విజ్ఞానబలసంపదలుగల్గిన యువకులే దేశాభ్యుదయమునకు వెలుగుచుక్కలు." అనే ఆదర్శముతో కృష్ణాజిల్లా యువజనసంఘం 1935 నుండి ఏర్పడి కృషిచేస్తూంది.

సంఘ కృషి

1945 సంక్రాంతిలో 50 కేంద్రాలలో, జూదములకు, కోడిపందెములకు వ్యతిరేకంగా 80 వేలమందిలో ప్రచారం జరిగింది 30 వేల మందిని జూదములకు పోనీకుండా, ఆటల పందెములు, ఎడ్లపందెములు, సంఘ వార్షికోత్సవముల ద్వారా సమీకరించి, సంఘ సందేశము వినిపించాము. ఫిర్కా, తాలూకా, జిల్లా, సంక్రాంతి ఆటల పోటీలలో 3000 మంది ఆటగాండ్రు పాల్గొన్నారు సంఘ సంస్కర్తయైన వీరేశలింగం పంతులుగారి వర్ధంతి ఉత్సవములు 14 కేంద్రాలలో జరిపి, వారి ఆదర్శములను గూర్చి సభలు, ప్రహసనాలద్వారా ప్రచారం చేయబడింది. సాంఘికంగా వెనుకబడిన చేనేత వారి స్వామిరులు (బందరు తాలూకా) గూడా వితంతు వివాహములు సరియైనవేనని గుర్తించుతున్నారు. తెనాలి రైతుమహాసభకు 1500 మంది వలంటీర్లుగా వెళ్ళి, తమ కర్తవ్యమును నిర్వర్తించుకున్నారు. శివరాత్రి ఉత్సవాలలో జిల్లాలో అన్ని కేంద్రాలలో వలంటీర్లుగా పనిజేసి ప్రజామన్ననకు పాత్రులయారు. జిల్లాలో నలుమూలలా, ప్రత్యేకంగా బెజవాడ టౌన్‌లో కలరా మొదలగు అంటువ్యాధులు, కొండపల్లిలో ప్లేగువచ్చినప్పుడు చురుకుగా కదలి హెల్త్‌డిపార్టుమెంటువారి ద్వారా అంటువ్యాధుల నిర్మూలనకు కృషిజరిగింది. జిల్లా ఆహారశాఖాధికారిగూడ సంఘకృషిని ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణాపుష్కరంలో 13 రోజులు 150 మంది కష్టాన్ని లెక్కించకుండా పనిజేసి పట్టణ ప్రజలలోను, యాత్రికులలోను, "సంఘ ప్రత్యేకతను" నిరూపుచేశారు. బెజవాడపట్టణములో 18 పేటలలో యువజనసంఘం వ్యాప్తిచెంది పట్టణ ప్రజలకు అన్నివిధాలా సేవచేస్తూంది. ప్రత్యేకంగా రేషనింగులోను; దొంగమార్కెట్టును పట్టుటపెట్టుటలోను బాగుగా పనిజేసి బ్రహ్మాండమైన ఉద్యమంగా గుర్తించబడుతోంది. సిమ్లా సమావేశ వైఫల్యాన్ని గూర్చి; ఐక్యతావసరమునుగూర్చి విరివిగా ప్రచారం సాగించబడుతోంది

"నేటిబాలురే, రేపటి పౌరులు" అనే పెద్దల వాక్యములను దృష్టిలో వుంచుకొని, బాలసంఘాలు జిల్లా అంతటా స్థాపించబడినవి. ఆటల, పాటలద్వారా బాలుర శారీరక, మానసికాభివృద్ధులకొరకుకృషిజరుగుతోంది.

పైవిధంగా కృష్ణాజిల్లా యువజనసంఘం 10 సంవత్సరాల చరిత్రలో సాధించిన సత్సంప్రదాయాలను నిలబెడుతూ జిల్లాలో బాలుర, యువకుల శారీరక, మానసికాభివృద్ధికొరకు కృషిచేస్తూ ప్రజాసేవలో ఆరితేరిన యోధులను తయారుచేస్తోంది.

వర్కర్ల సమావేశం

అగస్టునుండి నవంబరు వరకు: ఫిబ్రవరి నుండి జూన్‌వరకునే గ్రామాలలోని యువకులు తీరుబడిగావుంటారు. కార్యక్రమము లేకపోతే కాలక్షేపం కొరకేనని చీట్లపేకలు మొదలగునవి ఆడటం, తద్వారా నైతికపతనము చెందటం సంభవిస్తోంది. ఇలాంటి వాటికి అవకాశము లేకుండా సంఘ కార్యక్రమముద్వారా అనేకమందిని సమీకరించాలి. సంఘ ఆటల, వైజ్ఞానిక కార్యక్రమంద్వారానే జిల్లాలో గొబ్బి, పొటేళ్ల పందేలు మొదలగునవి పూర్తిగ తగ్గిపోయినవి. ఈతీరిక సమయములో యువకులందరికి సరియైన కార్యక్రమమునిచ్చుటకు జిల్లావర్కర్ల సమావేశం 12, 13 వ తేదీలలో బెజవాడలో జరిగినది.

చురుకుగా పనిజేయు 45 గ్రామ సంఘాల నుండి 68 మంది వర్కర్లు హాజరైరి.

తాతినేని సూర్యప్రకాశరావు

పాటలతో సమావేశం ప్రారంభమైనది. అగస్టు ఘటనలలో మరణించినవారికి జోహారులర్పించుతూ, శ్రీ ముట్నూరి కృష్ణారావుగారి మరణమునకు మా సానుభూతితెలియజేయటమైనది.

1. లేబరుపార్టీ విజయమును హర్షిస్తూ, కాంగ్రెసు-లీగ్ నాయకులు దేశాయి - లియాఖత్ పాక్టుతో వెంటనే ఒక నిర్ణయానికి రావాలని; ఎన్నికలుజరపాలని; రాజకీయఖైదీలను విడుదలచేయాలనీ కాంగ్రెసుపై నిషేధం తొలగించాలనీ చీమూరు ఆష్టి, కులశేఖరపట్టణ శిక్షితులపై ఉరిశిక్షను ఉపసంహరించుకోవాలనియు, రాజకీయ తీర్మానం ఏకగ్రీవముగా ఆమోదించబడినది.

2. "ప్రజాశక్తి" దినపత్రికగా అనుమతి నివ్వాలి. యు పి. లో "పీపుల్సువార్"పై నిషేధం తొలగించాలని తీర్మానించబడినది

3. ప్రజాసేవకులకు- ప్రజాద్రోహులకుమధ్య జరుగు తగాదాలను స్వార్థపరులు కొందరు కాంగ్రెసు - కమ్యూనిస్టు తగాదాలుగా చిత్రిస్తున్నారు. ఈ ఘటనలనుగూర్చి విచారించి నిజం తెలుసుకోవాలనే సూచనరావటం మెచ్చతగ్గదే. అలా పరిశీలించే కమిటీ ఉభయుల అంగీకృతమైనదిగా వుండాలి. కాని ఏలూరులో నియమించిన కమిటీలో అంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, గూండాలకు మద్దతిచ్చినవారు, పోలీసులచుట్టూ తిరుగుతూన్న వారున్నారు. అలాంటి అక్రమకమిటీని నియమించిన ప్రకాశంగారి చర్యను యీ సమావేశం ఖండిస్తోంది. ఉభయ పార్టీనాయకుల అంగీకారాన్ని పొందిన నిష్పాక్షిక కమిటీని నియమించాలని కోరింది.

కార్యక్రమము ఆచరణలోపెట్టే గ్రామాలు రెండుగా విభజించబడినవి. (1) ఆదర్శ గ్రామాలు (2) ఏదో ఒక కార్యక్రమమును ఆచరణలోపెట్టే గ్రామాలు.

ఆదర్శ గ్రామాలు

ఈ గ్రామాలలో సంఘ కార్యక్రమము నంతయు పూర్తిగా అమలు జరపాలి.(ఆటలు, తాలింఖానాలు; రాత్రిబడులు; సమాజాలు; రీడింగు గ్రూప్సు: వార్తలుచెప్పుట). గ్రామములో వుండే ప్రతి యువకుడు ఏదో ఒక కార్యక్రమములో కలిసిరావాలనే ఆదర్శంతో యీ విస్తృత కార్యక్రమమును ఆచరణలో పెట్టాలి. ఇలా 40 గ్రామాలలో నడపుటకు నిర్ణయాలు తీసుకొన్నారు.

రెండవరకపు గ్రామాలు

ఈ గ్రామాలలో ఆటలో, రాత్రి బడులో, వార్తలు చెప్పుటో ఏదో ఒక కార్యక్రమమును మూడు నెలలూ నడపాలి. 100 గ్రామాలలో ఇలా చేయుటకు వివిధ తాలూకాలు కోటాలు తీసుకొన్నవి. 95 గ్రామాలలో ఆటలు, 89 గ్రామాల్లోరాత్రి బడులు, 26 గ్రామాల్లో నాటక సమాజములు, రీడింగు రూమ్సు, వార్తలు చెప్పుట డిబేట్సు మొదలగునవి జరుగుతవి.

నవంబరులోగా 12 వేల యువకులను; 7 వేల బాలసభ్యులను చేర్పించుటకు కోటాలు విభజించబడినవి.

రాజేశ్వరరావు సందేశం

యువజన నాయకుడు చంద్ర రాజేశ్వరరావుగారు ఆంధ్రలో యువజనోద్యమమును గూర్చి - రాజకీయ పరిస్థితులు: యువకుల కర్తవ్యమునుగూర్చి ఉపన్యసిస్తూ, "పండుగలలో మార్పులకు; ఆటలఅభివృద్ధికి యువజన సంఘమే కారణం. భారత స్వాతంత్ర్య సమరంలో మీవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుచున్నారు." అని సందేశం యిస్తూ ముగించారు.

వివిధ దేశాలలో వయోజన విద్యావిధానమును గూర్చి, "లీలా వాచకమును యెలా చెప్పవలసిందీ విపులీకరించుచు కంఠంనేని చలపతిరావుగారు (బి. ఎ. యల్. టి.) మాట్లాడినారు.

దేహదారుఢ్య పోటీలు

ప్రతి యువకుడు యీ క్రింది పోటీలలో గెలుపొందడానికి యిప్పటినుండీ తగిన తరిఫీదు పొందాలి.

1. సైకిల్‌స్పీడ్ 1 గంటలో - 12 మైళ్లు
   లేక 16 నిమిషాలలో - 2 మైళ్ళు పరుగు
2. 1 మైలు పరుగు 6½ ని॥
3. 100 గజాలు పరుగు 14 సెకండ్లు
4. లాంగుజంపు 3 సార్లలో - 12 అ॥
5. హైజంపు .. 4 అ॥

ఒకే బిగువున 75 దండెములు తీయవలెను. తన బరువును 1 ఫర్లాంగు దూరం మోయవలయును.

పై పోటీలు నవంబరులో జిల్లాలో వివిధ సెంటర్లలో జరుపుటకు నిర్ణయించబడినవి. అన్నిపోటీలలోనూ గెలిచినవారికే విప్లవవీరుడైన వృథ్వీసింగు జిల్లామహాసభలో "గౌరవ పతకాలను" యిస్తారు. ఈ పైకార్యక్రమముతో జిల్లాలో 5 వేల మంది యువకులను కదలించి "ఊరిలో నూతన చైతన్యం కలిగిస్తామనే దీక్షతో, హాజరైన ఈ68మంది వర్కర్లు గ్రామాలకు కదిలివెళ్ళారు.

8 వ కృష్ణాజిల్లా విద్యార్థి, వైజ్ఞానిక మహాసభలు

24, 25, 26 ఆగస్టు - పునాదిపాడులో

24—8—45 ఆటలపోటీలు

25—8—45 వైజ్ఞానిక మహాసభ

అధ్యక్షులు : శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావుగారు (ప్రజాశక్తి సంపాదకులు)

ప్రారంభకులు : శ్రీ ముద్దుకృష్ణగారు

ఉపన్యాసకులు : వావిలాల గోపాలకృష్ణయ్యగారు
సంజీవదేవ్‌గారు

26—8—45 విద్యార్థిమహాసభ

అధ్యక్షులు : శ్రీ అన్నే రాధాకృష్ణమూర్తిగారు (బెజవాడ కాలేజి లెక్చరర్)

ప్రారంభకులు : రామకృష్ణన్ (తమిళరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ మాజీకార్యదర్శి)

ఉపన్యాసకులు : యస్. వి. నరసయ్యగారు (ఆంధ్రరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ కార్యదర్శి)

జండా ప్రతిష్ఠాపన : వీరమాచనేని మధుసూదనరావు (కృష్ణాజిల్లా విద్యార్థిఫెడరేషను కార్యదర్శి)

ప్రాచ్య యుద్ధంలో సోవియట్ ప్రవేశం

(5 వ పేజీ తరువాయి) బయటపెట్టారు. చుంకింగ్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకులయిన భూస్వాములు, మిలిటరీ లార్డులతో నిండిపుంది. అందుచేతనే దానిక్రింద ప్రజలు దారిద్ర్యంతో మ్రగ్గిపోతున్నారు. లంచగొండులైన ఉద్యోగులు, భూస్వాములు, సేనానులు ప్రజలనుదోచి లాభాలు గడించుకున్నారు. సూక్ష్మంగా చెప్పాలంటే, కామ్రేడ్ మా - సి - యాంగ్ అన్నట్లు "కొమిన్‌టాంగ్ ప్రభుత్వ వైఖరి ప్రజలను అణచటం, శత్రువులతో యుద్ధం సరిగా చేయకపోవడం."

కొమిన్‌టాంగ్ సేనలు, కమ్యూనిస్టులతో ఐక్యతవున్న మొదటి రోజులలో బాగానే యుద్ధం చేశాయి. ఉదాహరణకు 1937-38 లలో చూడండి: షాంగేవద్ద వీరోచితంగా పోరాడాయి. హాంకో నుండి వెనుదిరిగివచ్చే రోజుల్లోకూడ తీవ్రంగాపోరాడుతూ శౌర్యాన్ని ప్రదర్శించాయి.

కాని రానురాను, వాటి మనోదార్ఢ్యం చెడింది. వాటి నాయకుల దుశ్చర్యలమూలంగా వారి ప్రతిఘటనాశక్తి సన్నగిల్లింది. అవినీతి ప్రబలింది. 1937-38 లలో అఖండ శౌర్యం ప్రదర్శించిన టాంగ్ - ఎన్ - పో సైన్యాలు 1944 లో హోనాన్‌లో పలాయనం చిత్తగించి చిందరవందరయ్యాయి. అలాగే జనరల్ పింగ్-హుసూన్ సైన్యాలు పూర్వం మంచికీర్తిగడించాయి. కాని 1943లో అతడూ అతనివెంట 70వేల సైనికులూ శతృపక్షంలో చేరిపోయారు. ఇలాగే గత 3 సంవత్సరాలలో 67 మంది జనరల్సు శతృపక్షంలో కలిసారంటే, ఎంత అవినీతి ప్రబలిందో ఊహించుకోవచ్చు. ఇది ఎందువల్ల జరిగింది?

కొమిన్‌టాంగ్ నాయకులు భూస్వామ్య సైనికనాయకులు. దేశంకంటే స్వార్థమేవారికి పరమ ప్రయోజనం. అందుచే 1939 నుండి జపానుపై యుద్ధతీవ్రతను తగ్గించి, కమ్యూనిస్టులపై అంతర్యుద్ధానికి తయారుకావొచ్చారు. కమ్యూనిస్టులను అణచాలనే గ్రుడ్డి ఆవేశంతో, కొమిన్‌టాంగ్ సేనానాయకులు జపాను సేనానాయకులతో కొన్ని యుద్ధరంగాలలో తాత్కాలిక సంధులుకూడా చేసికొన్నా, రహస్యంగా వర్తక వ్యాపారాలు సాగించేవారు. జపాను సైనికులతో కలసి కమ్యూనిస్టులపై దాడిచేసేవారు జపాను ఈ వైఖరిని ఉపయోగించివన్నాళ్ళూ ఉపయోగించుకొని, సమయం వచ్చినపుడు చైనాపై దెబ్బతీసేది. ఉదాహరణకు గతసంవత్సరం చైనా పొందిన అపజయాలే నిదర్శనం. జంగ్-కై-షేకే ఈ విధంగా ఒప్పుకోవలసి వచ్చింది. "ఈసంవత్సరం (1944) మాకగ్నిపరీక్ష. మాకు తీరని అవమానం కల్గింది. మేం సిగ్గుకొలతలవంటుకొనే అనేక అపజయాలు పొందాం" ఇంకా ఇలా అన్నాడు "పరిపాలనలో అసమర్థత, నిర్మాణంలో లోపం, అకుంఠితదీక్ష లేకపోవడం, మనం రాజకీయంగా చేసిన పొరబాట్లు తెలియజేస్తున్నాయి."

క్రమ క్రమంగా అమెరికా ప్రజలకు కొమిన్‌టాంగ్ నాయకత్వం వన్నె తెలియవచ్చింది. మొదట తమదేశం చైనాకు ఆయుధాలను పంపితే చాలుననుకున్నారు. కాని తర్వాత సైనికశిక్షణకూడా ఈయాలని తెలుసుకున్నారు అతర్వాత ఆ సైనికులకు తిండీ తిప్పలుకూడా లేవని, తాము సప్లయి చేయాలని, తెలుసుకొన్నారు. కొమిన్‌టాంగ్ యుద్ధనాయకుల స్వార్థఫలితంగా వారి సైనికులకు తిండీ తిప్పలు లేకపోయాయి. వారు ప్రజలను దోచుకోసాగారంటేను, శతృవులతో కలిశారంటేను ఆశ్చర్యం ఏముంది?

ఒక్క అమెరికా ప్రజలకేగాక, యావత్ ప్రపంచానికీ కొమిన్‌టాంగ్ నిరంకుశ చర్యలర్థంగా మొదలుపెట్టినయి. గతడిశంబరులో మాంచెస్టర్ గార్డియన్ ఇలా వ్రాసింది.

"కొమిన్‌టాంగ్ పార్టీ రోజు రోజుకూ అభివృద్ధి నిరోధకంగా తయారవుతున్నది. అది ఫాసిస్టు పార్టీగా మారుతోంది."

ఇంతెందుకు? కొమిన్‌టాంగ్‌లోని ఉదార హృదయులే ఈ విషయాన్ని ఒప్పుకొన్నారు. సన్-ఫో, యునాన్ అసెంబ్లీస్పీకర్, కొమిన్‌టాంగ్ నాయకులలో ఒకడు. అతడిలా అన్నాడు. "మనవెనుక కొద్దిమంది అనామక ప్రజలు మాత్రమే వున్నారు." అతడింకా ఇలా అన్నాడు. "కొమిన్‌టాంగ్ చైనాలో ఇంతవరకు ప్రజాస్వామ్య పద్ధతులపై ఎన్నుకోబడిన ఉద్యోగికాని, సేనానాయకుడుగాని ఒక్కడూలేడు" బ్రిటిషు - అమెరికా ప్రజలు తమను ఎందుకు విమర్శిస్తున్నారు? అని ప్రశ్నవేసి అతడే ఈవిధంగా జవాబు చెబుతున్నాడు. "చైనా ఫేసిస్టు మార్గాన నడుస్తుందని వారి అభిప్రాయం."

కొమిన్‌టాంగ్ నాయకులలో ఒకడూ, సన్‌యట్ సేన్‌కు కార్యదర్శి అయిన కంగ్-కాంగ్ అనే వృద్ధ నాయకుడు ఇలా గోలపెట్టాడు. "ప్రజలను హత్య చేయడం, హింసిచడం మొదలగు హద్దూ పద్దూలేని దురాకృత్యాలుచేసే మధ్య యుగాలకు మన పార్టీపోయినిరంకుశత్వంఅవలంబించుతోంది. మనం గనుక చైనాలో ప్రజాస్వామ్యం నెలకొల్పకపోతే దేశానికి విపత్తుతప్పదు."

అంతర్యుద్ధ ప్రమాదానికి కారకులెవరు?

ఇట్టి కొమిన్‌టాంగ్ ప్రభుత్వం, నేడు కమ్యూనిస్టుసేనానాయకులను, జపానులొంగుబాటునంగీకరించవద్దనిఆజ్ఞాపించుతున్నదంటే విచిత్రం ఏమిటి? కొమిన్‌టాంగ్ పక్ష అభివృద్ధి నిరోధక నాయకులు, కమ్యూనిస్టుసేనల నణచడానికి వారిని నిరాయుధులను చేయాలని ప్రయత్నించుచున్నారు. ఈనాడు ఇట్టి విషమ పరిస్థితులు ఏర్పడడానికి బాధ్యత అంతా కొమిన్‌టాంగ్‌దే. కమ్యూనిస్టులెంత ప్రయత్నించినా, వారు ఐక్యతకు రాలేదు. పైగా అమెరికా, కొమిన్‌టాంగ్‌పక్షాన్నే సమర్థించుతోంది. పరిస్థితులిట్లేగనుక ఇలాగే సాగిస్తే, చైనా బలహీనపడుతుంది. అనేక తగాదాలకు పుట్టిల్లు అవుతుంది. సోవియట్ వాంఛించే శాంతికిగాని, అమెరికా కోరే వర్తకాభివృద్ధికిగాని, చైనా దోహదం చేయలేకపోతుంది.

చైనా కమ్యూనిస్టులు కోరేది తమ ఒక్క పార్టీ ప్రభుత్వమే ఉండాలని కోరడంలేదు. ఏ ఒక్క పార్టీయో నిరంకుశంగా చైనాను ఏలాలని అది కోరడంలేదు. గత మేలో పార్టీ కాంగ్రెసులో మాట్లాడుతూ మా - సి - యంగ్ ఇలా అన్నాడు: "విజయానంతరం జాతీయ అసెంబ్లీని ఏర్పరచాలి. ఆఅసెంబ్లీని ప్రజాస్వామ్యపద్ధతి పైన విశాల దృక్పథంతో ఏర్పరచాలి. ఈ అసెంబ్లీయే అన్నిపక్షాలు, ఏ పార్టీకి చెందని ప్రతినిధులూ కలిసిన మిశ్రమ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యపద్ధతి పైన నిర్మించాలి. అలా యేర్పడిన ప్రభుత్వం, స్వతంత్ర బలిష్ఠ ఐక్య దేశంగా చైనాను మార్చడానికి, తమ యావత్ ప్రజలను నడుపుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిని ఎన్నికలు జరిపి, అందరూ అంగీకరించే కార్యక్రమాన్ని (ప్రజాస్వామ్య ప్రాతిపదికగాగలది) అమలుజరపడానికి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడాలి. నేషనల్ ఎసెంబ్లీలో కమ్యూనిస్టుపార్టీకి అధిక సంఖ్యాకంగా స్థానాలు వచ్చినా రాకపోయినా, పైవిధంగానే ప్రభుత్వ నిర్మాణ ముండాలి."

ఈకోర్కె ఈనాటికీ వర్తించుతుంది. ఇది తృణీకరించి, చైనా కొమింటాంగునాయకులు అంతర్యుద్ధానికి ప్రయత్నిస్తే వారి ఆటలు సాగవు. కారణం, ప్రాచ్య యుద్ధరంగంలో సోవియట్ ఎప్పుడు ప్రవేశించిందో, అనాడే ఆసియా ప్రజల విముక్తికూడ ప్రారంభమయింది. వలస రాజ్యాల విషయమై శాన్‌ఫ్రాన్‌సిస్కోలో సింహగర్జనలు చేసిన మాలటోవ్ కంఠధ్వని తిరిగీ ప్రాచ్యరంగ శాంతి సమావేశంలో వినబడితీరుతుంది. యూరప్ ఖండంలో అభివృద్ధి నిరోధకుల ఆట కట్టించిన సోవియట్, ప్రాచ్యరంగంలో కూడ అదే పని చేయగలదు. చైనాలో అంతర్యుద్ధ ప్రమాదాన్ని తప్పించడానికి సహాయపడగలదు. సోవియటు ప్రాచ్య యుద్ధరంగంలో, ప్రవేశించి, యుద్ధాన్ని త్వరగా ముగించింది ఆసియా ప్రజల స్వాతంత్ర్యానికి చేయూతనిచ్చింది.

ఉప్పుగుండూరులో ఆహార సమస్య

ఉప్పుగుండూరు ఆహారకమిటీ కార్యదర్శి గంజాం అనంత లక్ష్మణాచార్యులుగారు ఇలా వ్రాస్తున్నారు:

ఒంగోలు తాలూకాలో ఉప్పుగుండూరు పెద్ద వ్యాపారకేంద్రము చుట్టుపట్లనున్న 50 గ్రామాల ప్రజలు తమ జీవితావసర వస్తువులకు ఈ గ్రామంపైనే ఆధారపడతారు. గ్రామంలోని 4 వేల జనాభాలో - ఫ్యాక్టరీ కూలీలు - రాతిగని కూలీలు మట్టిపని - ముఠాకూలీలు - 200 బాడుగబండ్ల కూలీలు - ప్రతి నిత్యం సంపాదించుకున్న కూలిడబ్బుతో బియ్యం కొనుక్కొని జీవించుతారు. గత సంవత్సరం ఆహారసమస్య క్లిష్టరూపం దాల్చినప్పుడు గ్రామంలోని అన్నివర్గాల ప్రజల్ని సమావేశపరచి ఆహారకమిటీ ఏర్పరచాము. ఆహార కమిటీ - అధికారులవద్దకు డిప్యుటేషన్‌లు తీసుకవెళ్ళి కోటాలు పెంపుచేయించుట్టకు - వచ్చిన బియ్యాన్ని గ్రామంలోని1100 కుటుంబాలలో 842 కుటుంబాలకు రేషన్ కార్డులు పంచి అవసరమైన ప్రజలకే సప్లయి అగునట్లు శ్రద్ధతీసుకున్నది. బహిరంగసభలలోను మేగఫోనుద్వారాను - అధికోత్పత్తి - బియ్యముతోపాటు ఇతరధాన్యాలు వాడుట - మొదలగు విషయాలపై ప్రచారంచేసింది. కాని ఈసంవత్సరమే జూన్ నెలకోటాలుపూర్తిగాతగ్గించారు. నెలకు 6 రోజులు మాత్రమేకోటా బియ్యం సరిపోతున్నవి. మిగతా రోజులకుప్రతి నిత్యం కూలిడబ్బులపై జీవించే ప్రజలు దొంగ మార్కెట్ల వాతబడి అల్లాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఒకపూట తిండితో కాలక్షేపం చేస్తున్నాయి. ఈ పరిస్థితులు చక్కబరచటానికి కోటాలు పెంపుచేయమని కోరుతూ వందలకొలది సంతకాలతో ఆహారకమిటీ అధికారులకు అర్జీలు పంపింది. ఈ క్లిష్టపరిస్థితులలో తహసీల్దారు యిక్కడికి వచ్చారు. బియ్యంకోసం బట్టలు తీసుకొని వీధులవెంట తిరిగే కూలిజనం తమగోడు చెప్పుకోటానికి తహసిల్‌దారు మకాంచేసిన యింటిముట్టా మూగారు. తహసిల్‌దారు ఆహార కమిటీ వర్కర్లను పిలిపించాడు. ప్రజలు తమ క్లిష్ట పరిస్థితులు దీనవదనాలలో చెప్పుకున్నారు. అప్పటికి 12 బస్తాలుమాత్రం యిప్పించి, "సాయంకాలం 6 గంటలకు బహిరంగసభలో ఆహారసమస్యనుగురించి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పుతాను" రమ్మన్నాడు. బహిరంగసభలో "రైతులు పుగాకును తగ్గించి ఆహార ధాన్యాలు పండించాలనీ, కూలీలు బియ్యం తగ్గించి యితరధాన్యాలు వాడాలనీ, ప్రస్తుతం యిచ్చేకోటాను ఎక్కువచేయుటకు వీలులేదని, మెట్ట తాలూకాల్లో నూటికి 20 మందిమాత్రం బియ్యంతింటారని, ప్రభుత్వం వేసిన అంచనాప్రకారం ఆ కోటావస్తుందని" చెప్పాడు కూలీలులేచి, 'మా గ్రామ పరిస్థితులు వేరని - పై సిద్ధాంతంప్రకారం బియ్యం సప్లయిచేస్తే మమ్మల్ని ఆకలితో మాడ్చి చంపడమేనని చెప్పుకున్నారు. గ్రామం పారిశ్రామిక ప్రదేశంగా మారిందిగాబట్టి ఇక్కడి ప్రజలకు ప్రత్యేకంగా కోటాలు పెంచాలని ఆహారకమిటీ సభ్యులుకూడ సూచించారు. కాని తహసిల్‌దారు వల్లకాదన్నారు. ప్రజల మొర అరణ్యరోదనమైంది. తహసిల్‌దారు ప్రజల బాధలను స్వయంగా చూచికూడ కోటాను పెంచుటకు నిరాకరించాడు. ప్రజలు నిరాశతో కుములుతున్నారు. ఆహారకమిటీ ఈ గ్రామ ప్రత్యేక పరిస్థితులను విచారించి రేషనింగువిధానం యేర్పరచమని - అంతవరకు బియ్యంకోటా ఎక్కువజేసి కనీసం 20 రోజులకైనా (నెలకు) సరిపొయ్యే బియ్యం సప్లయి చేయమని ఆందోళన చేస్తున్నది. ప్రభుత్వం వెంటనే తగు చర్యతీసుకోవాలి. లేకుంటే పరిస్థితులు క్లిష్టతరమౌతాయి.

మితవాదుల్ని నమ్ముకుంటే లాభంలేదు

(4 వ పేజీ తరువాయి) ఉన్నది. సరావరి చక్రవర్తికి అప్పీలు చేసుకోగల హక్కు వారికుంది. దీని నాధారంగా తీసుకొని వారు తమ నిరంకుశచర్యలను యధేచ్ఛగ కొనసాగిస్తున్నారు. ఈ హక్కును వెంటనే రద్దుచేయాలి. మరోవిషయం. యుద్ధరంగంలో అనుభవంలేనివారు యుద్ధమంత్రులు, నౌకాశాఖ మంత్రులు అవుతూ వచ్చారు. ఇక మీదట ఇలా కాకూడదు. సేనల్ని, నౌకాదళాల్ని నడుపుతూ వచ్చిన అనుభవజ్ఞులనే ఈ మంత్రిపదవులకు అర్హుల్ని చేయాలి.

రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో మిలిటరీవర్గాల పలుకుబడిని నామరూపాలు లేకుండా తుడిచివేయాలి. అభివృద్ధినిరోధక సంస్థలను, మిలిటరీ సంస్థలకు చెలికత్తెలుగా ఉండినఇతర సంస్థలను రద్దుచేయాలి. వాటి నాయకులను శిక్షించాలి. ప్రజాస్వామిక వ్యతిరేక శాసనాలను రద్దుచేయాలి. ఇప్పుడున్న పార్లమెంటునురద్దుచేయాలి. చక్రవర్తికి, ప్రివీ కౌన్సిలర్లకు ఉన్న ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను రద్దయినా చేయాలి, లేదా వాటివల్ల ఇబ్బంది లేకుండానయినా చేయాలి.

ప్రజాస్వామ్య స్థాపన

ఇంతవరకు జపానులో వీరవిహారంచేసిన మిలిటరీ, జమీందారీ వ్యవస్థను రూపుమాపడానికి పై చర్యలను తీసుకోవాలి. అపైని ప్రజాస్వామ్య స్థాపనకొరకు పానిస్టు ఖైదీలు మినహా మిగతా రాజకీయ ఖైదీలనందరినీ విడుదలచేయాలి. వాక్స్వతంత్ర, పత్రికా రచనా స్వాతంత్ర్యాలను అమలు జరపాలి. మత స్వాతంత్ర్యాన్ని గ్యారంటీ చేయాలి. అభివృద్ధికరగ్రంధాలపైని, కార్మిక, కర్షక, విద్యార్థి సంఘాలపైనున్న నిషేధాలను తొలగించాలి.

కమ్యూనిస్టుపార్టీని చట్టసమ్మతం చేసి, అది బహిరంగంగా పనిచేయగలఅవకాశాన్ని కలిగించాలి. ఇతర రాజకీయపార్టీలు తిరిగి తమ కార్యక్రమాన్ని కొనసాగించుకొనే అవకాశం కలిగించాలి. ఎన్నికల విషయంలో ఉన్న ఆటంకాలు, నిర్బంధాలు తొలగించాలి. 18 సంవత్సరాల పైవయస్సున్న స్త్రీ పురుషులందరికీ ఓటుచేయడానికి, అభ్యర్థులుగా నిలబడడానికి హక్కునివ్వాలి. ఈ విధంగా ఎన్నుకోబడిన పార్లమెంటుకుగాని, ఆపార్లమెంటుచేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికిగాని పరిపాలనాధికారం వప్పగించాలి.

చక్రవర్తి స్థానం

జపాను జాతీయ జీవనంలో చక్రవర్తి ఇంతవరకు నిర్వహిస్తున్న పాత్రలు రెండు. మొదటిది - జమీందారీ ప్రభుత్వ విధానానికి నాయకుడు చక్రవర్తి. ఈ విధానం ప్రకారం చక్రవర్తియొక్క అధికారాలకు హద్దూపద్దూ లేదు. రెండవ దేమంటే — చక్రవర్తి భగవంతుని అవతారం. ఈ విధంగా మత ప్రాధాన్యత కూడా అతనికుంది.

జమీందారీ తత్వాన్ని కూలదోయడంతో పాటు చక్రవర్తియొక్క మొదటిపాత్ర అంతరించిపోవాలి. కాని రెండవ పాత్రను గురించి మనం కొంత ఆలోచించాలి. చక్రవర్తి దైవస్వరూపుడనే మూఢనమ్మకం ప్రజల్లో తరతరాలనుంచి నాటుకుపోయింది.

భవిష్యత్ జపానులో చక్రవర్తి ఉండాలని మేము సూచించము. ఈ యుద్ధానికి ముఖ్యకారకుల్లో అతనొకడు. అభివృద్ధి నిరోధకత్వం అతనిలో మూర్తీభవించింది. అతన్నింకా ఉండనిచ్చినట్లయితే అభివృద్ధి నిరోధక శక్తులు అతని చుట్టూ ప్రోగయి మళ్ళా శాంతికి భంగం కలిగించవచ్చు. కాని, మత రీత్యా చక్రవర్తి అంటే గుడ్డినమ్మకం గల ప్రజలు అతను ఉండాలని పట్టుబడితే మనం అందుకు తగిన ఏర్పాట్లు చేయక తప్పదు. కాబట్టి చక్రవర్తి ఉండాలా కూడదా అనే విషయాన్ని ప్రజానిర్ణయానికి విడిచిపెట్టాలని నా సూచన.

సుస్థిరశాంతికి—

ఇన్నిజరిగినా శాంతి సుస్థిరం కావాలంటే ప్రజల భావాలు మార్చాలి. వారిలో నూతన చైతన్యం కలిగించాలి. ఇందుకు జపాను విద్యావిధానాన్ని సంస్కరించాలి.

ఇకమీదట జపాను ప్రపంచ శాంతికి భంగం కలిగించకుండా ఉండాలంటే జపాన్ని పూర్తిగా నిరాయుధంచేసి, దాని ఆయుధ పరిశ్రమను ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా, ఇక నేలాంటి పరిశ్రమాభివృద్ధికి అవకాశం లేకుండా చేయాలని కొందరు వాదిస్తున్నారు. ఈదృక్పధం సరియైనదికాదు. యంత్రాలవల్ల మాత్రమే యుద్ధాలు రావు. యుద్ధానికి కారకులు మనుష్యులు — అంటే రాజకీయాలు. ఈ యుద్ధాలు రాకుండా ఉండాలంటేప్రజాపరిపాలన ద్వారా సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ఒక్కటే మార్గం.

జపాను ఆర్థికంగా ఛిన్నాభిన్నం కావడం భవిష్యత్ శాంతికే భంగకరం కావచ్చు. రాజకీయంగాను, ఆర్థికంగాను పక్కాని సంస్కరణల నమలుజరిపినట్లయితే ఈ ప్రమాదం తప్పుతుంది. జపాను తేరుకొని, తన సమస్యల నన్నింటిని తీర్చుకుని, అభివృద్ధిమార్గాన సాగిపోగలదు.

సంస్కరణలు

ఈ రాజకీయ సంస్కరణలు ఎలా ఉండాలో చూద్దాం. మిలటరీవర్గాల, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల, జమీందారుల, చేతుల్లోనుంచి పరిపాలనా యంత్రాన్ని తొలగించి, ప్రజాస్వామిక శక్తులచేతుల్లో పెట్టాలని ఇదివరకే గుర్తించాం. ఇలా ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వం దేశంయొక్క ఆర్థిక వ్యవహారాలన్నింటిపైన పూర్తి పెత్తనం కలిగివుండాలి. గుత్తవ్యాపార సంస్థలు ప్రభుత్వ అజమాయిషీ క్రింద ఉండాలి. బ్యాంకులు మొదలగునవీ, విద్యుచ్ఛక్తి, ఓడలరా జపోకలు, ఆయుధ పరిశ్రమలు, మొదలగునవి ప్రభుత్వ పరం కావాలి.

ఈ పద్ధతులపైని జపాన్ని పునర్నిర్మించడం బాగానేవుంటుంది. కాని అందుకు కావలసిన పెట్టుబడి ఎక్కడిదిఅని ప్రశ్నరావచ్చు. యుద్ధనిర్వహణకు వినియోగించిన కోట్లకొలది ధనాన్ని ఇందుకు వినియోగించవచ్చు. యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారులు రాసులుపోసిన లాభాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇందుకు వుపయోగించగలదు. గుత్తవ్యాపారం ప్రభుత్వ అజమాయిషీ క్రిందవున్నప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉపకరించగలదు. అంతేగాకుండా దేశంలోవున్న భూమినికూడా కొంతవరకు ప్రభుత్వం స్వాధీనంచేసుకొని వ్యవసాయ రంగంలో పునర్నిర్మాణం సాగించవచ్చు. వీటన్నిటికి తోడు క్రమానుగతమన్న విధానాన్ని అమలు జరపాలి.

పరిశ్రమాభి వృద్ధినిగురించి కూడా ఆలోచిద్దాం. పెట్రోలుకి, ఇనుముకి, ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండగల అవకాశాలు వున్నాయి. మరో 80 ముడిపదార్థాలు కావలసినంతగ జపానులో దొరుకుతున్నాయి. జల ప్రవాహాలనుండి ఎంతైనావిద్యుచ్ఛక్తి తీయగల అవకాశాలున్నాయి.

ఇక వ్యవసాయాభివృద్ధి విషయం. వ్యవసాయరంగంలో అధునిక పద్ధతులను అమలు జరపడం అత్యవసరం. ఈరంగంలో జమీందారీ విధానాన్ని రద్దుచేసి, పెద్దపెద్ద భూస్వాముల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. భూమిలేని రైతులకు భూమినిపంచి ఇవ్వాలి.

వర్తకం సంగతి. ఇకముందు దేశంలోని అవసరాలు తీర్చడానికే ఉత్పత్తిసాగించాలి. ఈవిధంగా కూడా వర్తకం ఎంతయినా వృద్ధి చేయవచ్చు. జపాను జనసంఖ్యలో అత్యధిక భాగం కార్మికులు. న్యాయమైన జీతాలిస్తే వీరి కొనుగోలుశక్తి వృద్ధిపొందుతుంది. ఆవిధంగా దేశంలో వుత్పత్తి, వర్తకం వృద్ధికావడంతో పాటు కార్మికుల జీవన విధానంకూడా ఎంతో బాగుపడగలదు.

యుద్ధానంతరం జపాన్నెదుర్కొనే సమస్యలను, సుస్థిరశాంతికి దోహదమయేలావాటిని పరిష్కరించగల మార్గాలను పైన సూచించాను. ఈసూచనలు జపాను ప్రజాసామాన్యంయొక్క వాంఛల్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పగలను. మిత్రరాజ్య నాయకుల్లో కొందరు నమ్ముకుంటున్న 'బురఖా మితవాదుల' ప్రభుత్వం వీటి నమలుజరుపజాలదు. అలాంటి ప్రభుత్వం ప్రజలకు శ్రేయస్సు చేకూర్చజాలదు. జపాను కమ్యూనిస్టుపార్టీ, ఇతర ప్రజాస్వామిక పక్షాలు కలిసిఉన్న ప్రజా ప్రభుత్వమే ఈకార్యభారాన్ని జయప్రదంగా నిర్వహించగలదు; ప్రపంచశాంతికి దోహదం చేయగలదు.

'జపాను పాసిజం అంతరించుగాక'

'చైనా, జపానుప్రజల సంఘీభావం చిరస్థాయి యగుగాక'

తలతంపర ముఠా రైతుల గోడు

ఉత్తర విశాఖజిల్లా 3 సంవత్సరాలుగా కరువువల్ల పీడించబడుతోంది. ఇందులో తలతంపర ముఠాకు చెందిన 20 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ చీకటి ఎస్టేటు గ్రామాలు. ఈ గ్రామాల్లో మే, జూన్ నెలల్లో వర్షాలు కురియక మెట్టపంటలైన గంటి, నువ్వు, కంది - సర్వనాశనమయాయి. బురదచోడి సాధారణంగా జూన్ మొదటి వారంలో నాటుతారు. కాని, వర్షం కురియనందున తలతంపరముఠా గ్రామాల్లో చోడి నాట్లు వేయలేదు. భూమిని బలంచేసి, పెట్టుబడి పెట్టి, మందువేసవిలో నూతుల్లో ఉన్న నీటిని తోడి, పోసిపెంచిన చోడినారంతా బూడిదలోపోసిన పన్నీరైంది.

దీనికితోడు గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లుగా మొలకలెత్తిన వరినారు యింతవరకు వర్షాలులేక వాడి, పూర్తిగా యెండిపోయింది. యకరం 1కి ఒకపుట్టి చొప్పున (60పేర్లు) రైతులు విత్తనాలు పోశారు ఈ కరువు రోజుల్లో, మరల విత్తులుజల్లారు. అఖర్చంతా మట్టిపాలయింది.

"వర్షం కురవవలసిన రోజుల్లో అగ్ని కురుస్తూవుంది. వరుణదేవుడు మనపై ఆగ్రహించాడు. ఇక మన మాగలేము!" అని రైతులు కంపించిపోతున్నారు. వరుణదేవుని ఉపశాంతికోసం మందపల్లి గ్రామరైతులు "వరదపాశం" చేశారు. (అనగా బియ్యం-బెల్లం, కలిపి వండుతారు. దాన్ని కొండలపై గ్రుమ్మరించుతారు. స్త్రీలు, పురుషులు వర్షంకోసం ప్రార్థనలు చేస్తారు) కాని ఫలితం కనిపిస్తేగా?

ఈ పరిస్థితుల్లో చీకటి ఎస్టేటువారి వైఖరి ఊహా విచిత్రంగావుంది. చెరువులకు మరమ్మతు చేయించరు. జప్తులు చేయడంలో మాత్రం ప్రఖ్యాతి వహించారు. ప్రజలు, పశువులు త్రాగడానికైనా నీరుఎక్కడాలేకఅవస్థలు పడుతున్నారు. తలతంపర గ్రామం నుండి 60 మంది గ్రామస్థులు వారంరోజుల క్రితమే యితర గ్రామాలకు వలసవెళ్లారు. ఈ విధంగా పై 20 గ్రామాల్లోను గ్రామ జీవితం విచ్ఛిన్నమవుతోంది.

ప్రభుత్వం వెంటనే మేలుకొని, క్రింది పనులు చేయవలసి యుంది:

— జప్తులు తాత్కాలికంగా నైనా ఆపు చేయించాలి.

— అగ్రికల్చరల్ డిపార్టుమెంటుద్వారా విత్తనాలు ఉచితంగా యిప్పించాలి.

— వడ్డీలేకుండా అప్పులు యిప్పించాలి.

— రేషన్ డిపోలలో చోడు అమ్మే యేర్పాటు చెయ్యాలి. ఇదే కూలీలకు ముఖ్యాహారం.

— తలతంపరముఠాలో ప్రజలు కొబ్బరి తాడు పేనుతారు. ప్రభుత్వం వీరిని ప్రోత్సహించడానికి తాళ్ళ పరిశ్రమ ఒకటి యేర్పరచాలి.

— ఉచిత భోజనశాలలను తిరిగితెరవాలి.

— కె. రాఘవరెడ్డి

ప్రజాశక్తి

కో-ఆపరేటివ్ స్టోర్స్‌లో అన్యాయాలను అరికట్టాలి

ఒంగోలు తాలూకా రైతుసంఘ కార్యదర్శి యం. కేశవులు ఈక్రింది విధంగా ప్రకటించుచున్నారు.

ఒంగోలు తాలూకాలోని వాగర్తి ప్రాంతమున కంతటికి కొత్తపట్నం ముఖ్యకేంద్రం. షుమారు 7000 జనాభా గలిగిన గ్రామము. రైతులంత 'బుంగపోత'మీద బ్రతికే కరుబీదలు. ఏవో 200 కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలన్నీ ఆర్థికంగా చాలా వెనుకబడినవి. ఆ బీదరైతాంగం పడే బాధలకు మనుష్యుల్ని పీల్చుకతినే యీ కరువు తోడయింది. ఈ రైతులకు రెండు సంవత్సరములనుండి ఎరువులు సప్లయిలేదు. (గడచిన రాగిపంటకు మాత్రము ఐ. సి. ఐ. కంపెనీ ట్రావిలెంగు సూపరుపై జరుగారి కృషివల్ల సప్లయి అయాయి.) అతికష్టముమీద పండించిన మిర్చి మొదలగు కూరగాయలకు ఎగుమతులులేక, బియ్యంసప్లయిలేక, దొంగ మార్కెట్‌లో కూరగాయలు రెండు శేర్లు చొప్పున బియ్యంకొనలేక కొన్ని వేలమంది ప్రజలు బాధపడ్డారు. దీనికితోడు మలేరియా, మశూచికము మొదలగు అంటు జాడ్యాలకు గురి కావలసివచ్చినది.

ఈ పరిస్థితులలో కొత్తపట్నంలో సదిమాసముల క్రింద వ్యాపారస్తుల ప్రోత్సాహం వల్ల కో-ఆపరేటివ్‌స్టోర్సుప్రారంభించబడింది. ఎక్కువడబ్బు మొత్తం వాళ్ళదే. బీదరైతులంతా షేరుదార్లుగ చేరుదామంటే అవకాశం లేకపోయింది. షేరు 1 కి రు. 10. స్టోర్సు ప్రెసిడెంటు, సెక్రటరీలను, డైరక్టర్లను ఎన్నుకున్నారు. తమకు ముందు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి స్టోర్సుప్రారంభోత్సవానికి సబ్‌కలెక్టరు, మొదలగు ఆఫీసర్లను, ఇతర పెద్దమనుష్యులను తీసికొని వచ్చారు. అటుతరువాత స్టోర్సులోకొంతమంది వ్యాపారస్తులు గూడుపుఠాణీగాఏర్పడిస్టోర్సును తమ స్వార్థానికి ఉపయోగించుకో సాగారు.

ఈ విషయం తహసీల్‌దారుగారికి, సబ్‌కలెక్టరుగారికి 200 మంది ప్రజలతో వెళ్ళి అనేక పర్యాయములు స్టోర్సులో వ్యాపారస్తులు చేస్తున్న కుతంత్రాలను చెప్పుకున్నా తగు చర్య తీసికోకపోవుటయేగాక బియ్యం రీటైల్ లైసెన్సు చిల్లరవ్యాపారం మొదలగునవి ఇచ్చుట చాలా శోచనీయం.

గత పది మాసములనుండి స్టోర్సు పెద్దలు చేయుచున్న పనులు యివి. స్టోర్సుకు కొంతకాలము హోల్‌సేల్ లైసెన్సు (టోకువ్యాపారం) ప్రభుత్వం యిచ్చింది. ఆరోజుల్లో బియ్యం తీసికొని నచ్చేటపుడు యింటూరు నుండి కొత్తపట్నంరేవుకు బియ్యం బస్తా రు. 0-12-0 యిచ్చి చదువురాని పడవవాళ్ళచేత బస్తా1కి రేవు రు. 1-4-0 యిచ్చినట్లు (అనగా బస్తా 1కి రు 0-8-0చొప్పున రు. 200 గా జేశారు) పడవవాళ్ళయొద్ద రసీదులు తీసికొని ఆ లెక్కలు తహసీల్‌దారుకు చూపించి అప్రూవ్ చేయించుకున్నారు. కొత్తపట్నంలోయున్న రైతుసంఘవర్కర్లు పడవవాళ్ళయొద్ద బస్తా1కి రు 0-12-0 చొప్పున మాత్రమే వాళ్ళకు యిచ్చినట్లు స్టేటుమెంటు తీసికొని తహసీల్‌దారుకు దాఖలుచేశారు. ఒకసారి రివెన్యూ ఇన్‌స్పెక్టరు కొత్తపట్నం వెళ్ళి రైతుసంఘ వర్కర్లను విచారించి వచ్చారు. ఆ తరువాత ఆ కేసు ఏమయినదీ ఎవరికీ తెలియదు. కిరసనాయిలు సరిగా పోయుటము లేకపోగా రు. 0-3-0 ఖరీదుగల కిరసనాయిలుకు ఒక అగ్గిపెట్టి పోటీపెట్టుచున్నారు. ఏ రైతైనా ఇది ఏమన్యాయమంటే అతని కిరసనాయిలు, బియ్యం రేషనింగు చీట్లు తీసికొని నానా అవస్థలు పెట్టుచున్నారు. ఈ నిర్బంధాలకు రైతులు గురికావలసివస్తున్నదని సబ్‌కలెక్టరుగారికి రైతులు చెప్పుకున్నారు. ఫలితము సున్న.

రూ. 1 కి 3¼ శేర్ల బియ్యం చొప్పున కొన్ని నెలలనుండి అమ్ముచున్నారు. న్యాయముగా ఒక గిద్దతక్కువ 4 శేర్లు అమ్మాలి. సామాన్యంగా 164 పౌనులు తూకంగల బస్తా 1కి కొలతకు 35 మానికలు (మానికకు 2 శేర్లు) వస్తాయి. ఆ బస్తా చిల్లరన అమ్మవలసిన ఖరీదు రు. 18-10-0 లు ఉంటుంది. ఎట్టిపరిస్థితులలో బస్తా 1కి 19-0-0 పైన ఉండదు. రు. 1 కి 3¼ శేర్లు చొప్పున అమ్మితే బస్తా 1కి 20 రూపాయలవసాయి. అయితే ఈవిధంగా ఎక్కువధరలకు అమ్మినందువల్ల వచ్చిన డబ్బు ఏమవుతున్నది? నూకలు బస్తా 164 పౌనులు గలది 34 మానికలు వస్తాయి. రూ. 1కి 2 మానికల ½ శేరు అమ్ముచున్నారు. ఆ లెక్కప్రకారం బస్తా అమ్మితే రు15-2-0 వస్తుంది. కాని స్టోర్సు వాళ్ళు అమ్మకపు లెక్కలలో బస్తా 1కి రు. 14-14-0 లెక్కవ్రాయుచున్నారు దీన్ని ఋజువుచేస్తాము. ఇందువలన స్టోర్సులో రెండురకాల లెక్కల పుస్తకాలున్నవనిఅనుమానించవలసివస్తుంది. స్టోర్సు గుమాస్తాలు ప్రెసిడెంటు సెక్రటరీల యిండ్లవద్ద రూ. 1కి మానెడు బియ్యం చొప్పున రోజూ అమ్ముచున్నట్లు తెలియుచున్నది.

స్టోర్సు ప్రారంభించిన నాటినుండి ఒక్కసారి కూడ జనరల్‌బాడీ మీటింగు పెట్టలేదు. స్టోర్సులో జరిగే క్షమించరాని అవకతవలకు ప్రెసిడెంటు, సెక్రటరీలే బాధ్యులు. ఈవిషయాన్ని అనేకపర్యాయాలు రివిన్యూ ఆఫీసర్లకు తెలియపర్చాం. వారు శ్రద్ధతీసికొనలేదు. ఈనాటికైన పైన వ్రాసిన విషయాలన్నీ ఋజువుచేయుటకు సిద్ధంగా ఉన్నాం. కాన సబ్‌కలెక్టరు గారు వెంటనే స్టోర్సుకున్న బియ్యం, కిరసనాయిలు లైసెన్సులు తీసివెయ్యాలి. కో-ఆపరేటివు ఉద్యమము అభివృద్ధి కావాలంటే జిల్లా కో-ఆపరేటివు ఇన్‌స్పెక్టరుగారువచ్చి కోఆపరేటివ్ ఉద్యమానికి అపకీర్తి తెచ్చే యిలాంటి స్టోర్సు లెక్కలను పరీక్షచేసి జనరల్‌బాడీ మీటింగుపెట్టి కొత్త ఎన్నికలు జరపాలి

ప్రజాశక్తి నిధి వసూళ్లు

క్రిందటివారం ప్రకటించిన మొత్తం రు. 36,584-14-6

గుంటూరు జిల్లా

నరసారావుపేట తాలూకా

కరణం రంగారావు, వేలూరు	4500	0	0
పమిడిమస్తాను ..	116	0	0
పోపూరి రాములు ..	116	0	0
కందిళ్ల రామయ్య ..	25	0	0

రేపల్లె తాలూకా

మంకర వెంకటరామయ్య పల్లెకోన	40	0	0
చిల్లరవసూళ్ళు, వెల్లటూరు	4	0	0
బేతపూడి వసూళ్ళు	11	0	0
దాసరి హనుమంతరావు, రేపల్లె	30	0	0
వి. కోటేశ్వరరావు, బేతపూడి	5	0	0
ఎల్. బలరామయ్య, వెల్లటూరు	25	0	0
కుదితిపూడి వెంకట కృష్ణారావు బేతపూడి	300	0	0

తెనాలి తాలూకా

కొత్త హనుమంతరావు, జాగర్లమూడి	50	0	0

బాపట్ల తాలూకా

పెండ్యాల లోకనాధం, పొన్నూరు	20	0	0
రాజగోపాలరావు ..	10	0	0
చిల్లర వసూళ్లు	70	0	0
సంధిళ్లపల్లి బుర్రకధ	15	0	0

గుంటూరు తాలూకా

గద్దే వెంకటసుబ్బయ్య, పల్లపాడు	10	0	0
నల్లూరి వెంకటరావు, పల్లపాడు	5	0	0
ముప్పాళ్ళ వెంకటసుబ్బయ్య ..	10	0	0
నల్లూరి వెంకటసుబ్బయ్య ..	[illegible]	0	0
పిన్నెక సుందరయ్య ..	5	0	0
ముప్పాళ్ళ వెంకయ్య ..	5	0	0
బామంచర్ల సుందరయ్య ..	5	0	0
పొన్నెకల్లుగ్రామం బుర్రకధ	105	0	0
చిల్లర వసూళ్ళు పల్లపాడు	4	0	0

సత్తెనపల్లి తాలూకా

డాక్టరు సీతారామశాస్త్రి, సత్తెనపల్లి	500	0	0
దాట్ల గురవరాజు, తాళ్ళూరు	200	0	0
మొక్కపాటి బ్రహ్మయ్య రెంటపాళ్ల	50	0	0
వావిలాల గోపాలకృష్ణయ్య సత్తెనపల్లి	26	2	0

గుంటూరు టౌను

టి. వి. బ్రహ్మం గుంటూరు	20	0	0

పశ్చిమగోదావరి జిల్లా

రుద్రరాజుఅయ్యపరాజు చించినాడ	100	0	0
పెన్మత్స అప్పలనరసింహరాజు చింతపర్రు	116	0	0
పెన్మత్సనరసింరాజు, చింతపర్రు	50	0	0
దాట్ల పేర్రాజు ..	25	0	0
పెన్మత్స మార్రాజు ..	15	0	0
కల్దిండి రామభద్రరాజు ..	15	0	0
నెక్కంటి సుబ్బారావు ఊటాడ	5	0	0
దివితాతయ్య, లక్ష్మణేశ్వరం	10	0	0
అల్లూరి సత్యనారాయణరాజు, నర్సాపూర్	5	0	0
బైనపాలెపు సదాశివుడు ఎల్. బి. చర్ల	5	0	0
కొంపెల్ల కామేశ్వరావు, నిడదవోలు	10	0	0
ఎర్రా అప్పలస్వామి ఏలూరు	5	0	0
చలసాని బాలకృష్ణ ..	10	0	0
చిల్లరవసూళ్లు	3	0	0
కోరుకొల్లు యువజనసంఘం	15	0	0

తూర్పుగోదావరిజిల్లా

యం. కూర్మనాధరావ్, సామర్లకోట	5	0	0
సామర్లకోట టౌన్‌కమిటీ భారత కమ్యూనిస్టుపార్టీ	5	0	0
ఎం వి. వీరయ్య, రాజమండ్రి	5	0	0
అన్నపూర్ణమ్మపేట యువజనసంఘం	6	11	0
చిల్లర వసూళ్ళు	4	8	0
బళ్ళ నాగలింగం (దుళ్ళ)	10	0	0
గోలి సుబ్బారావు ..	12	0	0
దుళ్ళ చిల్లరవసూళ్లు	10	0	0
వి. వెంకట్రావు రామచంద్రపురం	15	0	0
దేవరపల్లి సత్యనారాయణ మూర్తి పామర్రు	50	0	0
దేవరపల్లి రామారావు పామర్రు	50	0	0
ఆర్. సత్యనారాయణ వెంగవోలు	25	0	0
వల్లూరి వీరన, మండపేట	20	0	0

నెల్లూరు జిల్లా

దూది కృష్ణయ్య, చెమ్నూరు	10	0	0
పుల్లారెడ్డి నెల్లూరు	5	0	0
వల్లెం పెంచలయ్య, తిప్పవరప్పాడు	5	0	0

చిత్తూరు జిల్లా

ఆదివేల గురవయ్య, కరకంబాడి	5	0	0
చింతకుర్వి గ్రామం	5	0	0
శ్రీనివాసులురెడ్డి	5	0	0
చిల్లరవసూళ్లు	2	0	0
బి. ఎస్. రెడ్డి, ఏకాంబరకుప్పం	100	0	0
మల్లం వాసుదేవరెడ్డి, పిల్లిపాలెం	50	0	0
డి. రామకృష్ణరాజు వివాహ సందర్భంలో బంగారపు ఉంగరం			

మొత్తం 43,650 - 3-6

[క్రిందటి వారం సత్తెనపల్లి తాలూకా లెక్కలలో టవున్ వసూళ్లు రు. 461-0-0 అని ప్రచురించాం. వాటి వివరాలు క్రింద ఇస్తున్నాం. వీటిని ఈవారం మొత్తంవసూళ్ళలో చేర్చలేదు. సం॥.

శ్రీయుతులు

వరమాత్మని వెంకటరామయ్య సత్తెనపల్లి	116	0	0
రావికింది నాగభూషణం ..	70	0	0
అప్పలస్వామి ..	70	0	0
వావిలాల గోపాలకృష్ణయ్య	50	0	0
డాక్టరు వెంకటేశ్వరరెడ్డి పెదకూరపాడు	50	0	0
గంగసాని వేంకటరెడ్డి, అవలవారిపాలెం	10	0	0
చిల్లర వసూళ్ళు	95	0	0

కలరా నివారణలో ప్రజాసేవకుల కార్యదీక్ష

రామాపురం గ్రామంలో (నెల్లూరు జిల్లా) జులై 13 న కలరాప్రారంభమైంది. 16 వ తేదీక్షేముగ్గురు చనిపోయారు. వెంటనే కామ్రేడ్ షేక్ కాలేషా యితర రైతుసంఘ వర్కర్ల సహాయంతో హెల్త్ఇన్‌స్పెక్టరును తీసుకొచ్చి, బావులలో మందు కలపడం. సూదిమందులు యిప్పించడం— వగైరాపనులు చేయించారు. గ్రామానికంతకూ కలరావ్యాపించకుండా చేయడానికి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలియజేస్తూ ప్రచారం చేశారు. అదివరకు చనిపోయినవారిలో ఒకరైన కోమటి చినఅంజయ్య ఇంట్లోనే అతని అన్నకు కలరాప్రారంభమైంది. అంజయ్య భార్య, పిల్లలు భయపడిపోయి. ఏమిచేయడానికి తెలియని స్థితిలోఉంటే. రైతుసంఘ వర్కర్లు రాత్రులంతా అక్కడేఉండి. ఉపచారాలుచేశారు. కాని. ఎన్నిచేసినా లాభం లేకపోయింది. రోగిమరునాడు చనిపోయాడు. శవాన్ని తీసుకువెళ్ళడానికి గ్రామంలో ఒక్కరూ రాలేదు: అంతా భయపడిపోయారు. ఈలోగా కామ్రేడ్ కాలేషా, బలరామయ్య, కావలికి వెళ్ళి. తెల్లవారేసరికి సెట్టిఅత్తగారిని. యితర బంధువుల్ని తీసుకొచ్చారు. మరునాడు ఉదయం రైతుసంఘవర్కర్లు. వ్యవసాయ కూలీలసహకారంతో శవాన్ని పూడ్చివచ్చారు. గ్రామస్థులు వీరిధైర్యాన్ని మెచ్చుకోనారంభించారు. పూర్వం రైతు వర్కర్లు యీ సెట్టి మీదనే తప్పుడురాళ్లు ఉపయోగిస్తున్నారని కేసుపెట్టారు అప్పుడు సెట్టిభార్య తననోటికి వచ్చినట్లల్లా తిట్టింది. కాని యిప్పుడు ప్రత్యక్షంగా ప్రజాసేవకుల త్యాగదీక్షను చూచింది. "దిక్కులేని నాలాటివారికి మీరే దేవుళ్ళయారు. నాయనా!" అని ప్రశంసించింది. తనకు రావలసిన బాకీలు. తాను తీర్చవలసిన బాకీలు, అన్నీ రైతుసంఘ వర్కర్లమీదుగా జరిపించమని. తన ఆస్తిపాస్తులను అమ్మిపెట్టమని కోరింది. ఈ బాధ్యతను రైతు వర్కర్లు గ్రామస్థుల సహకారంతో నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజు రాత్రులు రైతులు - కూలీలు కలిసి. అస్పృశ్యతను పాటించకుండా దేవాలయంవద్ద రైతుగీతాలు. కూలీ పాటలు పాడుకొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

సెలపాడులో

గుంటూరుతాలూకా సెలపాడు గ్రామంలో జులై 14 వ తేదీని కలరా ప్రారంభమైంది. ముగ్గురుచనిపోయారు. హెల్తుడిపార్టుమెంటువారొచ్చి ఇనాక్యులేషన్లు ఇచ్చివెళ్లారు. కాని. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించనందున 21వ తేదీని మళ్ళీకలరావచ్చింది. 3 రోజుల్లో 15 గురు చనిపోయారు. మూడవ రోజున కామ్రేడ్ యద్దనపూడి రామలింగయ్య వెంకనే గ్రామ పెద్దల సహకారంతో హెల్తుడిపార్టుమెంటువారిని తీసుకొచ్చి. సుమారు 1000 మందికి సూదిమందు లిప్పించారు. శవాలను మోసుకెళ్ళడానికి గ్రామస్థులంతా భయపడి పోవడంవల్ల కామ్రేడ్ రామలింగయ్య స్వయంగా 6 శవాలను మోసుకువెళ్ళి భూస్థాపితం చేశారు. తరవాత యితరులు కూడా కదిలారు. ఏ దిక్కూ తోచకుండా ఉన్న పరిణిల్లో కామ్రేడ్ రామలింగయ్య రోగనివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రచారం చేశారు. "అంటువ్యాధుల నివారణ" (ప్రజాశక్తి ప్రచురణ)ను ఆధారంగా తీసుకొని సూచనలిచ్చారు. కలరా వల్ల స్పృహ తప్పిఉన్న ఒక స్త్రీ యిక బ్రతకదని డాక్టరు నిర్ధారణచేస్తే. రాత్రి ఆమెకు 3 సార్లు బ్రాంది. ముద్దకర్పూరం కలిపి వాడ్డంవల్ల స్పృహ వచ్చింది. మరునాడు సాయంత్రానికి లేచి కూర్చొంది. గ్రామస్థులు కొలువులుకొలిస్తే కలరా పోతుందనే నమ్మకంతో చందాలు వసూలు చేస్తూంటే. కామ్రేడ్ రామలింగయ్య అట్టి వాటివల్ల ప్రయోజన ముండదని నచ్చచెప్పారు.

ఈ కామ్రేడ్ 1942 లో జరిగిన విధ్వంసక చర్యలు విప్లవ పోరాటమని భావించి. వాట్లో పాల్గొన్నాడు. అలిపూర్ జైలులో 3 సంవత్సరాలు గడిపాడు. జైలులో కమ్యూనిస్టులతో పరిచయం కలిగి. వారి సహాయంతో అక్షరాలు నేర్చుకున్నాడు. క్రమంగా విద్య నభ్యసించి. పుస్తకాలు చదవడం చేతనైంది. ఇప్పుడు ఆగ్రామంలో నిరంతర ప్రజాసేవ చేస్తున్నాడు.

నర్సాపురం తాలూకాలో

14–7–45 నుండి నర్సాపురం తాలూకా వాలమర్రు. దగ్గులూరు. కాపవరంగ్రామాల్లో కలరా ప్రవేశించింది. 16గురు చనిపోయారు కమ్యూనిస్టులు. రైతు. యువజన సంఘాల వారు ముందుగానేమేల్కొని ప్రజలకు రక్షణ మార్గాలు బోధించారు. దగ్గరవుండి 2750 మందికిఇనాక్యులేషన్లు చేయించారు. హెల్త్ డిపార్టుమెంటువారు ప్రజాసేవకుల కృషిని కొనియాడారు.

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యనిర్వాహకవర్గ సమావేశం

ఆంధ్రరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ కార్యనిర్వాహకవర్గ సమావేశం అగస్టు 11,12,13 తేదీలలో, బెజవాడలో, గుర్రం వెంకటరెడ్డి (కర్నూలుజిల్లా విద్యార్థిఫెడరేషన్ - అర్గనైజరు)గారి అధ్యక్షతను జరిగింది. పై సమావేశంలో యీక్రిందితీర్మానములు అంగీకరింపబడినవి.

కాంగ్రెసు - లీగు పక్షములు కలసి సిమ్లాలో బ్రిటిష్‌సామ్రాజ్యవాదుల నుండి అధికారమును గుంజుకొను యత్నం విఫలమైనందుకు చింతించుచూ, లీగు-కాంగ్రెసుల బలాబలముల పరీక్షకు ఎన్నికలే మార్గమని, అందుచే రాష్ట్ర కేంద్ర అసెంబ్లీల ఎన్నికలు వెంటనే జరుపవలసినదిగా తీర్మానించబడినది. నేడు జైళ్ళలో మ్రగ్గుచున్న కాంగ్రెసు నాయకులను విడుదలచేయవలయునని - ఉరిశిక్షలు విధింపబడియున్నవారి శిక్షలు రద్దు జేయవలయునని - కాంగ్రెసుసంస్థపై నిషేధం తొలగించవలయునని తీర్మానించడమైనది.

ఇంతవరకు అన్ని స్కూళ్ళకు స్కూలు ఫైనలు యింగ్లీషు, తెలుగు పుస్తకములు చేరలేదు. సుమారు రెండునెలలు ఆలస్యంచేసినందుకు యూనివర్సిటీ అధికారులచర్యను గర్హించుచు, విద్యార్థులు నష్టపడకుండయుండు వట్లు విలబనును తగ్గించవలసినదిగా యస్. యస్. యల్. సి. బోర్డువారినికోరుచూ తీర్మానించ బడినది.

గుంటూరు పట్టణంలో అంటువ్యాధుల మూలంగా మరణించిన 5 గురు సోదరవిద్యార్థుల మరణమునకు చింతిల్లుచూ, వారి కుటుంబములకు సానుభూతితెలుపుచూ తీర్మానించిరి. గుంటూరుపట్టణ ఆరోగ్యమునకు బాధ్యులయిన మ్యునిసిపల్ కమీషనర్, చైర్‌మన్‌ల బాధ్యతారహిత ప్రవర్తనను ఖండించుచూ - వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొనునట్లు జూడవలసినదిగా ప్రభుత్వమును కోరడమైనది.

4. విద్యాభివృద్ధిని ఆటంకపర్చే మద్రాసు ప్రభుత్వ ప్రకటనను (జూలై 13) ఖండించుచూ ఆంధ్రరాష్ట్రములో విద్యాభివృద్ధికి పూనుకోవలసిందిగా తీర్మానించడమైనది.

నూతనంగాకర్నూలు మ్యునిసిపల్‌స్కూలులో ప్రవేశపెట్టబడిన 9వ నెల జీతమును వెంటనే ఉపసంహరించుకోవలసినదిగా కోరబడినది.

బందరు కళాశాలలో కాలేజీ యూనియన్ ఎన్నికలు జరపకపోవుట - కాలేజీ మ్యాగజైను అచ్చు వేయించక డబ్బు వసూలు జేయుట మొదలగు అక్రమచర్యలకు ప్రిన్సిపాలు పూనుకోవడాన్ని ఖండించుచూ — వెంటనే కాలేజీ కమిటీ కలుగజేసుకొని పరిస్థితులను చక్కబర్చ వలసినదిగా కోరుచూ తీర్మానించబడినది.

21 వ ఆంధ్రరాష్ట్ర విద్యార్థి మహాసభ నవంబరు 9, 10, 11 తారీఖులలో కాకినాడలో జరుప నిర్ణయించడమైనది. మహాసభ సమయమున వైజ్ఞానిక, వ్యాసరచన, డిబేటింగు చిత్రకళాపోటీలు జరుప నిర్ణయించడమైనది.

కార్యనిర్వాహకవర్గ సమావేశమునాటికి రాష్ట్రం మొత్తంలో 8,546 సభ్యత్వం: 550 'దిస్టూడెంటు' పత్రికల అమ్మకం. సుమారు 850 మంది విద్యార్థిసంఘ వర్కర్లు వున్నారు. రాష్ట్ర మహాసభ నాటికి 13,000 సభ్యత్వం, దిస్టూడెంటు అమ్మకం 1100 వరకు పెంచ నిర్ణయించడమైనది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రరాష్ట్రమునకు కేంద్రమైన బెజవాడలో భవనములు నిర్మించి - యచ్చటనే యుంచాలని - రాయలసీమ జిల్లాలలో కర్నూలు - కడపలకు కళాశాలలు ప్రభుత్వం స్థాపించాలని - నూతనంగా ఇంజనీరింగు కళాశాలలు 3 - వ్యవసాయ కళాశాలలు 2 - ఆంధ్రరాష్ట్రంలో స్థాపించవలయునని - రాయలసీమ జిల్లాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జేర్చుటకు కృషిజేయవలయునని తీర్మానించడమైనది.

గుంటూరులో అంటువ్యాధుల వ్యాప్తి

5 గురు యూనివర్సిటీ విద్యార్థులు చనిపోయారు.

ఈ మూడు నాలుగు సంవత్సరాలలో గుంటూరులో విద్యార్థులసంఖ్య సగానికి సగం పెరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇక్కడికివచ్చినప్పటినుంచి గుంటూరుఆంధ్రరాష్ట్రం మొత్తానికే కేంద్రమయింది.

విద్యార్థులసంఖ్యతోపాటు వారి కష్టాలు కూడా నానాటికి పెరిగి పోతున్నవి. ఉండటానికి గదులు దొరుకుటలేదు భోజనానికి హోటళ్ళో ఎంతోసేపు వేచిఉండవలసి వస్తున్నది. అప్పటికైనా దొరికే భోజనం అంతంత మాత్రమే. గదులులేక విద్యార్థులు రైల్వేస్టేషనులో వెయిటింగు రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారంటే. విద్యార్థిజీవితమెంత నికృష్టమైపోయినదో వూహించవచ్చును.

ఈపరిస్థితులలో మూర్గేవక్క మీద లాదికాయ వడ్డట్టు పట్టణమంతా యీపాధ్య అంటువ్యాధులు వ్యాపించాయి. పట్టణ జనాభా లక్ష వరకు పెరిగింది. పట్టణ పారిశుద్ధ్యంచాల అసంతృప్తికరంగా ఉన్నది. కలరా. మలేరియాలు వ్యాపిస్తూవున్న యీ రోజులలో మునిసిపాలిటీ తగినంత జాగ్రత్తతీసు కోలేదని చెప్పాలి. ఇప్పటికే యీ అంటువ్యాధులు ఎ. సి. కాలేజీలో ముగ్గురు విద్యార్థులను తమ పొట్టన బెట్టుకున్నవి. పరిస్థితులీ విధంగా వుంటే. విద్యావ్యాపకానికి ఎంత ప్రమాదమో అధికారవర్గం గుర్తించాలి. పురజనులంతా యీ విషయమై శ్రద్ధతీసుకొని. కలెక్టరుమీద మునిసిపాలిటీమీద వత్తిడి తీసుకొనివచ్చి ఆందోళన చేయాలి.

— పాటిబండ్ల కోదండరామయ్య.
కార్యదర్శి గుంటూరు విద్యార్థిసంఘం.

★

పోతాయిలంక కాలువవల్ల 500 ఎకరాలు సాగవుతుంది

★

ముంగండ నుంచి సుసర్ల సూర్యనారాయణమూర్తిగారిలా రాస్తున్నారు :

1938 లో కాంగ్రెసు మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరిజిల్లా కొత్తపేట డివిజన్‌లో బొబ్బర్లంక - గన్నవరం మెయిన్ కెనాల్ నుంచి గన్నవరం, ముంగండ, మాచవరం, ముంజవరపుకొట్టు — గ్రామాల మీదుగా పోతాయిలంక కాలువను త్రవ్వించుటకు ప్రయత్నాలు జరిగాయి. ఇంజనీర్లు. ఓవర్సీర్లువచ్చి. కాల్వను ఏ లెవెల్‌లో తవ్వించాలో ప్లానులు కూడా వేసి వెళ్లారు. కాని. యింతవరకూ ఆకాల్వ త్రవ్వబడకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడైనా మద్రాసు ప్రభుత్వం అధికపంటల స్కీము క్రింద దీనిని కూడా చేర్చి. బంజరుగాఉన్న 500 యకరాలు సాగుఅయేలా చూడవలసిందని కోరుతున్నాము.

బెజవాడ వర్తకుల దారుణచర్యలు

ఆఫీసర్ల వింతప్రవర్తన

కృష్ణాజిల్లాలో ప్రధాన బట్టలమార్కెట్లు బెజవాడ, బందరు, గుడివాడ. ఇవిగాక ప్రతి తాలూకాకు చిన్నచిన్న మార్కెట్లున్నాయి. వీటన్నిటికి కేంద్రాలు పైమూడు పట్టణాలే. వీనిలో ప్రధమమైనది బెజవాడ. అలాంటి కేంద్రంలోనే బట్టలకు విపరీతబ్లాకుమార్కెటు జరుగుతోంది ఆఫీసర్లు, వ్యాపారులు చేదోడు వాదోడుగా యిరుపక్షాలకు లాభదాయకంగా వ్యాపారం నడిపి స్తున్నారు.

బట్టల మార్కెటు ఎప్పుడూ దొంగమార్కెటే

బెజవాడలో దాదాపు 60 కి పైగా హోల్‌సేల్ కొట్లున్నాయి. 170 పైగా చిల్లర దుకాణాలున్నాయి. యుద్ధానికి ముందునుంచి హోల్‌సేల్ వర్తకులనుండి చిల్లర వర్తకులు సరుకులు తీసుకొనటం. అమ్మటం జరుగుతునే వుంది. పూర్వపు రోజుల్లో రు. 100 ల సరుకుకు రు. 2-0-0 ల లాభంవుంటే ఎంతో పెద్ద లాభంగా పరిగణింపబడేది 1942 నుండి బట్టలకరువు నానాటికి తీవ్రమైనకొద్దీ, మిల్లు కోటా సరుకంతా దొంగమార్కెటుకు పోవడం, అసలు దొరకకపోవటం సంభవించింది. కొంత కాలానికి ప్రభుత్వం కంట్రోలు అమలు చేసింది. అప్పటినుండి కంట్రోల్‌వంక పెట్టి దొంగమార్కెట్టును ఇంకా తీవ్రంగా విజృంభింపజేశారు. టోకువర్తకులు తమకు తోచినంతచిల్లరవర్తకులకివ్వటం, నేతగుడ్డనుపోటీ పెట్టడం; మిగతాది పెచ్చుధరలకు నైజాంకు, యితర ప్రాంతాలకు పంపటం, మామూలైపోయింది పైన తెల్పిన 60 మంది టోకువర్తకులలోను నేతబట్టలతో పోటీ లేకుండాగాని, పెచ్చుధరలకుగాని అమ్మని వర్తకుడు ఒక్కడూలేడని చెబితే, ఏమీ అతిశయోక్తిగాదు

ఎక్కువ ధరలకు కొన్న చిల్లర వర్తకులు ఇంకా ఎక్కువ కమ్మక ఏంచేస్తారు? నష్టపడతారా!

కంట్రోలు తర్వాత

కంట్రోలురేట్లు నిర్ణయించబడినాయి దీని కొరకు ప్రత్యేక కంట్రోలు ఆఫీసరు నియమించబడినాడు. వీరి ఆఫీసు బెజవాడలోనే. వీరి పరిపాలనలోను బట్టలపంపకం బాగుపడలేదు సరిగదా. యింకా చెడిపోయింది. హోల్‌సేల్ వర్తకులకు తమకువచ్చిన మిల్లు కోటాలు తమ యిష్టం వచ్చినట్లు పంచుకొనటానికి హక్కు వుండేది. ప్రభుత్వ కోటాలు మాత్రం ఈ ఆఫీసర్ పంపకం చేసేవాడు. "టోకువర్తకుడు రెండు రకాలుగా పంచటం అనుచితం దీని మూలంగా కొంతగుడ్డ బ్లాక్ మార్కెట్టుకు దారితీస్తుంద"ని ఆందోళన చేయగా, మొత్తం గుడ్డ తమ ఆమోదంతోనే పంచాలని కంట్రోలు ఆఫీసరుఆర్డర్లు జారీ చేశాడు టోకువర్తకులు కొట్లుమూసి తమ అసమ్మతిని తెలిపారు. అయినా తిరిగి తెరవక తప్పిందికాదు.

చిల్లరవర్తకులు

టోకువర్తకుల నుండి కొద్దోగొప్పో నేత సరుకు పోటీతో తెచ్చుకున్న మిల్లు సరుకును, ఏ ఒకరిద్దరో తప్ప సాధారణ ప్రజలకు కంట్రోలురేట్లకు అమ్మిన పాపాన పోలేదు. విపరీతమైన పెచ్చుధరలకు అమ్మి, దీనికంతకూ కారణం టోకువర్తకులేనని సాకు చూపేవారు. టోకువర్తకులకువచ్చిన ఏకోటాయైనాసరే, ఆఫీసరు అనుమతితో పంపకం కావాలని నిర్ణయం జరిగిన తర్వాత, టోకు వర్తకులలో బ్లాక్‌మార్కెటు తగ్గింది. పోటీ మాత్రం పోలేదు, కాని. చిల్లరవర్తకుల చర్యలు నానా అసహ్యంగా పరిణమించుతున్నాయి. తమకిచ్చిన మిల్లుకోటాను దాచివేయటం, ఎక్కువ ధరలకు గ్రామవర్తకులకుఅమ్మటంలేక, నైజాం మొదలగు యితర ప్రాంతాలకు ఎగుమతిచేయడంహెచ్చయింది. తానులు రాకముందే బిల్లులు రాసివేయటం, మహాఅమ్మితే ఒకటిరెండుతానులుఅమ్మటం, మిగతాదిదాచివేయటం చేస్తున్నారు. ఇలా చేయనివారిని వ్రేళ్లమీద లెక్కించగలం. ఈ విధంగా యీనాడు చిల్లరవర్తకులు సరుకు యింతకు ముందుకంటె ఎక్కువవస్తున్నా. ప్రజలకు సరియైన ధరలకు దక్కకుండాచేస్తున్నారు. మరికొంతమంది మల్లు అద్దకం వేయించి చీరలు రూపంగా 100-0-0ల సరుకును 300-0-0 వరకు అముతున్నారు.

నేతబట్టల ధరలు

మిల్లుబట్టలు సరసంగా వున్నా, మార్కెటుగో లేనందున ప్రజలు నేతసరుకునే కొనవలసి వస్తుంది. దీనికిగూడ 20% లాభం మాత్రం వేసుకోవాలసివుంది. అయితే దేని మీద 20%? వుత్పత్తి ఖరీదువుంటేగా? నూలు పంపకం మాష్టరు వీవర్ల చేతిలో వుండుటవల్ల, చేనేత పారిశ్రామికులకు కూలిచ్చి నేయించి, మాష్టరు వీవర్లు తమకు అయిన ఖర్చుకంటే యింకా చాల ఎక్కువధరలకు అమ్ముచున్నారు. వర్తకులు ధనాపేక్షతో దొంగబిల్లులు వ్రాయించుకొని, దానిమీద 20% లాభం వేసుకొని ప్రజలకు అమ్ముచున్నారు. దీనివలన ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా వున్నాయి.

ఈక్రింది టేబుల్ గిట్టింపు ధరలను, అమ్మకం ధరలను వ్యక్తం చేస్తుంది.

నెం	పెట్టె నూలుధర	8 జతల మజూరీ	గిట్టుబాటు	అమ్మకం
60	38-8-0	37-0-0	7- 8-0	12-0-0
40	18-4-0	24-0-0	5-12-0	8-0-0

60 నెంబరు పెట్టె నూలుకు 10 జతలు ధోవతులు. 40 నెంబరు పెట్టెకు 7½ జతలు దిగుబడి అవుతాయి. లాభాలు - 60 నెంబరుకు 60%; 40 నెంబరుకు 45% న్నూ తేలికగా పొందుతున్నారు.

సిల్కు జరీబట్టల ధరకు యిక హద్దూపద్దూ లేదు. కంట్రోలు లేనందున యీ ధరలు చెలామణీ చేసుకుంటున్నారు.

ఆఫీసరు వింతచర్యలు

ఇక యింతభాగోతం జరుగుతూంటే బట్టల కంట్రోలు ఆఫీసరు చేస్తున్న పని ఏమిటి? తనకిష్టమున్నవారికి ఎక్కువకోటాలు వేయించటం బాహటంగా జరుగుతుంది. ఇష్టంకాని వారిని నానాహింసలు పెట్టటం. ఆఫీసరు వాదేశ్వు లక్ష్మీపతిగారికి కొంతమందంటే ఎందుకు యిష్టమో, మరికొంతమందంటే ఎందుకు అయిష్టమో భగవంతునికే ఎరుక. న్యాయంగా చేస్తే యీ విచక్షణే ఉండకూడదు. రెండవది — వచ్చిన మంచి గుడ్డలలో ఎక్కువ భాగాన్ని తన స్నేహితులైన ఆఫీసర్లకు. బంధువులకు యిప్పించడం. ఇది క్షమించరాని అపరాధం. ప్రతివర్తకుడు ఆఫీసర్లకొరకు కొంత గుడ్డ దాచివుంచుతున్నాడంటే నమ్మరేమో! దాచే వర్తకులకు తెలుసు; తెచ్చుకునే ఆఫీసర్లకు తెలుసు యీ తతంగం. ప్రతికొట్టూ తిరగటం, వున్నతానులు రెండో మూడో చంకన బెట్టుకోవటం. యిస్తే ఖరీదుయివ్వటం, లేకపోతే తర్వాత పంపుతాములే అని బూకరించటం - ఈ గౌరవం జరగని కొట్టు బెజవాడలో ఒక్కటైనావుందా? ప్రజలు వాయిలు కోసం, లాంగ్‌క్లాత్‌కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తే ఎన్నాళ్ళకూ వాళ్ళకు లేదనే జవాబు. ఏ ఆఫీసరయినా అడిగిన వెంటనే తాన్లు తాన్లు తెచ్చి అర్పించుకొంటున్నారు.

ఇక లైసెన్సులు యివ్వటంలోనూ బట్టల కంట్రోలు ఆఫీసరుగారి ప్రవర్తన యింతే. వ్యాపారం లేనివారికైనాసరే, పైసా యిస్తే వెన్వెంటనే లైసెన్సు. న్యాయంగా పోవాలనుకునేవారికి ఆఫీసుమెట్లూ ప్రదక్షిణలు తప్పవు. బ్లాక్‌మార్కెట్టుకేసులు పట్టుకున్నా అపరాధులమీద తీవ్రచర్యతీసికోడంలేదు. ఈ దయ సామాన్యప్రజలమీద వుండదేం? బెజవాడలో చిట్టూరి రాధాకృష్ణమూర్తిమీద, తేలుగుంట్ల బాలకృష్ణరావుమీదయింకాయితర్లమీద కేసులు ఏమయినాయి? ఏమవుతున్నాయ్? వర్తకులు దొంగమార్కెట్లు సాగిస్తున్నారు; గుడ్డ వుంచుకునికూడా అమ్మ నిరాకరించారు; అని ధైర్యంగా ఎవరైనా కేసుపెడితే, వాళ్ళను దబాయించి, బెదిరించి వారిచేసమన్వయంలేని మాటలు చెప్పించి, కేసు యదార్థంకాదని కొట్టివేయడం జరిగింది. ప్రజలకు సక్రమంగా కంట్రోలుధరలకు అమ్మింపమని వుంచిన వుద్యోగి, వర్తకుల రక్షకుడుగా, పక్షపాతంవహిస్తే ఏమికావాలి? కంచియే చేనుమేసిందట! అలావున్నవి విచారణలు.

పంపకం కమిటీ

వచ్చిన కోటా సరుకును పంపకం చేయటానికి "పంపకంకమిటీ"నొకదాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ముగ్గురు టోకువర్తకులు: యిద్దరు చిల్లరవర్తకులు. ఈయన దీనికి ప్రెసిడెంటు. ఇక దీనినిగురించివేరే చెప్పాలా! ప్రజల తరపున ఒకరినో, యిద్దరినో యీ కమిటీలో వేయకూడదా? ఆయనకు తోచలేదనుకున్నా, అలా చేయమని ఆహార కమిటీ తరపున అడిగినా, మెదలకుండా వూరుకున్నాడు, ప్రజాప్రతినిధులుంటే వీరి గుట్టు బయటపడుతుందనిభయమా? ఇంతపెద్ద కేంద్రానికంటె, బందరు, గుడివాడలకుఎక్కువ కోటా యిస్తున్నారెందుకు? ఏమైనా నోరు కలిగినవారైతే, బందరుకు వీరుచూపే పక్షపాతానికి వూరుకునే వారేనా? ఏమీ చేయలేక మెదలకుండా వుంటున్నారు. ఈనామినేటెడ్ వర్తకసభ్యులు.

దారుణం

కృష్ణాపుష్కరం సందర్భంలో ఎగ్జిబిషన్‌లో అనేక దుకాణాలున్నాయి. ఇంతపెద్ద బెజవాడలో ఎవరూ బట్టలకొట్టు పెట్టలేకపోయారా! బందరునుండి దోరడ్ల రామారావు వగయిరాలు కలసి "బృందావనపుర శిల్కు అండ్ క్లాత్ ఎంపోరియం"ను ఇక్కడికి తెచ్చారు, లక్ష్మీపతిగారి హామీమీద. వీరికి ఆపదిరోజులలోను దాదాపు రు. 50,000 ఖరీదుగల మిల్లుబట్టలు యిప్పించారు అప్పుడప్పుడు తనే దగ్గరవుండి అమ్మించాడు. ఆబట్టల కొట్టు తన స్వంతదుకాణంలాగా కాపాడుకొన్నాడు. కాని యిందులో రు. 5000 సరుకైనా ప్రజలకమ్మినారా! అమ్మలేదు. దాచివేసి రెట్టింపుధరలకు అమ్మినట్లు ఆధారాలున్నాయి. పైగా అదియిస్తాం, ఇదియిస్తాం అని ప్రజలను గంటలతరబడి వుంచి, చివరికి పోలీసుల బలంతో నెట్టించిన ఉదాహరణలున్నాయి.

"ప్రజాశక్తి" పై కొరాలు, మిరియాలు

తను చేసే అక్రమ పనులను బహిరంగపరచి, వచ్చే బట్టలను ప్రజా సహకారంతోసక్రమంగా పంచమని, బ్లాకుమార్కెటు చేసే వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించమని ప్రజాశక్తిలో వ్రాశాం. అందులో తప్పేముంది? కాని లంచాలు మరిగిన ఆఫీసర్లకు, బ్లాక్‌మార్కెటుకు అలవాటుపడ్డ వర్తకులకుఇదికంటకంగా వుంటుంది. బ్లాక్‌మార్కెటు విపరీతంగా సాగుతుంది. ప్రతి వర్తకుడు "ఏం చేస్తావో చెయ్యి: నీయిష్టం వచ్చినచోట రిపోర్టు చేసుకో" మని ధైర్యంగా అంటున్నారంటె, ఆఫీసరు సరుకుచూసేఅంటున్నారని గ్రహించాలి. ఇచ్చిన కోటాలో నాల్గవవంతు కూడ సక్రమధరలకుఅమ్మటంలేదు. తప్పుడుబిల్లులు వ్రాస్తున్నారు. నైజాం వగయిరా యితర ప్రదేశాలకు విపరీతమగు లాభాలతో పంపుతున్నారు. వీటన్నిటికితోడు స్థానిక అధికార్లయిళ్ళకు మూటలకు మూటలు మిల్లుతానులు చేరుతున్నాయి! ఇందులో కాదనగలిగిన విషయం లేనేలేదు. వీటిని బయటపెడితే మండిపడి ప్రయోజనం లేదు. ఇకముందైనా యీక్రింది సూచనల ప్రకారం పనిచేస్తే ప్రజాప్రయోజనకారిగా బట్టల పంపకం జరుగుతుంది.

1. పంపకం కమిటీలోనికి యిద్దరు ప్రజాప్రతినిధులను చేర్చుకోవాలి.

2. యుద్ధపు పూర్వఅమ్మకాలను దృష్టిలో వుంచుకొని ఈనాటి అమ్మకాలనుబట్టి కోటాలను వర్తకులకు యివ్వాలి.

3. ఇచ్చినకోటాలను లోపల దాచుకుండా కొట్టుబయటపెట్టి, బియ్యంకార్డుల ఆధారంతో అమ్మించాలి. ఆఫీసర్లకు ప్రత్యేకంగా ఇవ్వకూడదు.

4. బ్లాకుమార్కెట్టు కేసులను వీలువున్నంత ఘట్టిగా శిక్షించాలి.

5. బిల్లులువ్రాసిన పేర్లనుండి శాంపిల్‌కు కొంతమందిని విచారించాలి. తప్పుడుబిల్లులు వ్రాసినవారిని తీవ్రంగా శిక్షించాలి.

వర్తకులుగూడా ఈ విషయాలు గమనించి, తమ తప్పుడు పద్ధతులుమాని ప్రజలకు క్రమధరలకు బట్టలనమ్మి వారి మన్ననలకు పాత్రులగుటకు ప్రయత్నిస్తారని నమ్ముతున్నాం.

టి. వెంకటేశ్వరరావు

విజయం మనకు కల్గిస్తున్న మహదవకాశం

పి. సి. జోషి

జపాను దురాక్రమణ అంతరించింది. ఆసియా ఖండమంతటా విశాల సామ్రాజ్యం స్థాపించాలని జపాను ఫాసిస్టులుకనిన కల లన్నీ కరిగిపోయాయి. "ఆసియావాసుల మందరం ఒకటి. విదేశీయులకు చోటివ్వకుండా, ఆసియా సిరిసంపదలంతా మనమే సరిసమానంగా అనుభవిద్దాము"నే ఎర వేసి ఆసియా దేశాలన్నిటినీ తన బుట్టలో వేసుకోవాలని పన్నిన పన్నాగం భగ్నమయింది.

బలవత్తరమైన అమెరికా విమాన, నౌకా దళాలు పసిఫిక్కులో జపాను నిర్మించిన రక్షణ శ్రేణులనన్నిటినీ ఛేదించి, చివరకు జపాను నడిగడ్డమీదనే అగ్నివర్షం కురిపించ సాగాయి.

ఈ అవకాశం మిత్రరాజ్యాల కెలా లభించింది? ఎనిమిదేళ్లుగ చైనా ప్రజ జపాను ముష్కరులను ప్రతిఘటించి, స్వాతంత్ర్య సమరం సాగిస్తూవచ్చింది. కమ్యూనిస్టులు నడిపిన గెరిల్లాదళాలు, సేనలు ఈసమరంలో నాయకత్వం వహించాయి. ప్రజలు అన్ని విధాల వీటికి సాయంచేశారు. అమెరికావారి సాయంతో చైనా ప్రభుత్వసేనలు కూడా జపానుసేనల్ని ప్రతిఘటించాయి. ఈ ప్రతిఘటన ఫలితంగా మిత్రరాజ్యాలకు పసిఫిక్కు రంగంలో తమ బలాలను సేకరించుకోడానికి వ్యవధి లభించింది. దీని నుపయోగించుకొని ఈనాడు జపాను ఫాసిస్టుల మదమణచ గలిగాయి.

సోవియట్ వంతు

ఈ కార్యక్రమంలో అతి కష్టతరమైనది మంచూరియా, కొరియా రంగంలో జపాను వారిని ఓడించడం. జపాను ఫాసిస్టులు తమ సామ్రాజ్య స్థాపనకు యీ రంగాన్ని ఒక మూలస్తంభంగా బలపరిచారు. ముఖ్యసేనల్ని అక్కడే కేంద్రీకరించారు. ఈ ప్రధానశత్రు శిబిరాన్ని రెడార్మీ ధ్వంసంచేసింది. స్టాలిన్‌గ్రాడ్ విజయలక్ష్మిని పంచుకున్న సేనలే ఈ రంగంలో యుద్ధంచేశాయి.

భారతదేశ సరిహద్దులనుండి బ్రిటిష్, భారత సైన్యాలు జపానుమూకల్ని తరిమికొట్టాయి. చైనాకు సప్లయిమార్గాలు తెగిపోకుండా కాపాడ్డానికి కృషిచేశాయి. చివరకు బర్మా గెరిల్లాయోధుల సహకారంతో బర్మాకు విముక్తి చేకూర్చాయి.

ప్రశ్న

కొరియా, ఆక్రమిత చైనా - ఇతర దూర ప్రాచ్య దేశాలకు జపాను దాసిసబంధాలు వదలిపోయాయి. దీనితో ప్రపంచంలోని అభివృద్ధికాముకు లందర్నీ ఒక్క ప్రశ్న ఎదుర్కొంటూంది. ఆసియాలోను, ఇతర ప్రపంచంలోను శాంతి సుస్థిరం కావాలంటే, ఆసియాప్రజలందరికీ స్వాతంత్ర్యం అవసరం. ఇప్పటి విజయం ఆ స్వాతంత్ర్యానికి తొలి పదుగు కాగలదా? అన్నదే ఆ ప్రశ్న.

తమ స్థితిగతులకు తామే అధినాథులై, ప్రజాస్వామిక సూత్రాల ననుసరించి తమ రాజ్యాంగాన్ని తామే నిర్ణయించుకొని, ఆర్థిక వ్యవస్థను తామే పునర్నిర్మించుకొని, జీవించగల అవకాశం చైనా, ఇండియా, బర్మా, ఇండోనేసియా, ఇండోచైనా, ఫిలిప్పైన్సు ప్రజలకు లభిస్తుందా? ఇందుకు తగు సహకారం ఆసేశాలఅమెరికా, బ్రిటన్, సోవియట్ల నుండి సరిసమాన హోదాపై పొందగలవా?

లేక, మునుపటి అభివృద్ధినిరోధక, సామ్రాజ్యవాద ప్రభుత్వాలే తిరిగి వచ్చి తిష్ఠ వేస్తాయా? ఇదే జరిగినట్లయితే ప్రతిదేశంలోనూ అంతర్యుద్ధాలు తప్పవు. సామ్రాజ్యవాద దేశాలమధ్య యుద్ధాలు తథ్యం. సోవియట్ వ్యతిరేక యుద్ధాలుకూడా జరిగితీరుతాయి.

బర్మాకిప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యవాదులొక ప్లానువేశారు. దీనికి మునుపటి వాగి పంథాకి అట్టేతేడా లేదు. ఇండియాలో చర్చిల్ అమేరీల విధానమే ఇంతవరకు సాగుతూంది. చైనాలో అమెరికావారి సహాయంతో తన ఏకచ్ఛత్రాధిపత్యం నిలబెట్టుకొని, ఉత్తర చైనాలో తొమ్మిదికోట్ల ప్రజల్లో కమ్యూనిస్టులు నిర్మించిన ప్రజాస్వామ్యాన్ని హతమార్చాలని చూస్తున్నాడు, చంగ్-కై-షేక్.

రెడార్మీ విముక్తిపరచిన మంచూరియా, కొరియాల్లోను; అమెరికావారి వాగ్దానంపొందిన ఫిలిప్పైన్సుదీవుల్లోను మాత్రమే స్వతంత్ర ప్రజాస్వామ్యాలు నెలకొంటాయనిపిస్తుంది.

ఈ ఊహలు, ఈ అపోహలే నిజమయినట్లయితే ఆసియా ప్రజల భవిష్యత్తు ఆశాజనకంకాదు; సుస్థిర శాంతిస్థాపన సందేహాస్పదము. కాని ఈ విజయం ఎలా లభించిందో చూడ్డా. సోవియట్ జోక్యంకలిగించుకోవడంతోనే ఈ విజయం చేకూరింది. ఇక జరగబోయే ఆసియా శాంతి సమాలోచనల్లో సోవియట్ సోషలిస్టు రాజ్యం తప్పకుండా ప్రముఖ పాత్రవహిస్తుంది. దీనినిబట్టిచూస్తే ఆసియాలో వివిధదేశాల స్వాతంత్ర్యోద్యమాలకు మంచి భవిష్యత్తు ఉందనకతప్పదు.

నూతన పరిస్థితులు

ఇప్పుడు మరోవిషయం స్పష్టమయింది. ఆసియాదేశాల స్వాతంత్ర్య సమస్య ఆయా దేశాలకూ, వాటిపై పెత్తనం చేస్తున్న సామ్రాజ్య ప్రభుత్వాలకూ మాత్రమే సంబంధించిన గృహ సమస్యలు కావనీ, ఇప్పుడు తేలింది. అదియావత్తు ఆసియాయొక్క శాంతి నిర్మాణానికి పునాదికాలని స్పష్టమయింది. ఈ శాంతి నిర్మాణం అమెరికా, బ్రిటన్‌లోని లేబరు ప్రభుత్వం, సోవియట్ యూనియన్, చైనాలమధ్య పరస్పర సామరస్యంమీదనే ఆధారపడి ఉండగలదు.

అంటే - అభివృద్ధి నిరోధక సామ్రాజ్యవాద ప్రభుత్వాలను స్థాపించాలని గుటకలు వేసేవారు పూర్తిగా పతనమయ్యారని అర్థం కాదు. కాని, సోవియటు ప్రభుత్వము, అమెరికాలోని అభివృద్ధికర శక్తులు, బ్రిటన్‌లోని లేబరు ప్రభుత్వము, ఇండియా, చైనాల్లోని ప్రజాస్వామిక, జాతీయ శక్తులు - ఇవన్నీ ఏకమై భవిష్యత్ శాంతిరక్షణకు బాధ్యత వహించి, ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నిరోధక చీడపురుగుల్ని హతమార్చగలవు.

చైనాలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్న విద్రోహులు తప్పక నశిస్తారు. కమ్యూనిస్టు — కొమింటాంగు ఐక్యతకు, ఐక్య ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపనకు, మొన్న జరిగిన సోవియట్ చైనా ఒడంబడిక పునాదులు వేయగలదు.

భారత ప్రజల కోర్కెలు

ఈ సందర్భంలో ఇండియాలో మనం కోరేదేమిటి? లేబరు ప్రభుత్వం దేశరక్షణ చట్టం మొదలైన యుద్ధకాల శాసనాలు రద్దు చేయాలి. కాంగ్రెసుపై నిషేధం తొలగించాలి. పౌరసత్వ హక్కులు పూర్తిగ నెలకొల్పాలి. భారత ప్రజల (రాష్ట్రాలవారూ, సంస్థానాలవారూ) సంపూర్ణ స్వాతంత్ర్య హక్కును అంగీకరిస్తూ లేబరు ప్రభుత్వం అసందిగ్ధమైన ప్రకటనను చేయాలి వయోజన ఓటి గుపద్ధతి ననుసరించి తాము స్వేచ్ఛగా ఎన్నుకొనే కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీల ద్వారా ప్రజాస్వామిక ప్రభుతాన్నిగాని, ప్రభుత్వాలనుగాని ఏర్పరచుకునే అధికారాన్ని ఈ ప్రజలకు ఇవ్వాలి. సమగ్రమైన సంస్కృతి, నాగరకతగల జాతులకు విడిపోయేహక్కుతో సహా స్వయం నిర్ణయాధికాన్ని గ్యారంటీ చేయాలి. భారతదేశంలో అన్నిపార్టీల చేత నిరసించబడిన క్రిప్సు ప్రకటనను బుట్టదాఖలుచేసి, దాని స్థానంలో పైహక్కులనన్నిటిని అంగీకరిచే ప్రకటనను చేయాలని లేబరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

కాంగ్రెసు - లీగులు కలిసిన తాత్కాలిక జాతీయ ప్రభుత్వాలను కేంద్రంలోను, రాష్ట్రాల్లోను తక్షణం స్థాపించాలి. లేబరు ప్రభుత్వం వైస్రాయికి తాకీదులు పంపాలి. ఈప్రభుత్వాల్లో ముఖ్యమైన మైనారిటీ జాతులకు, అందరికీ అంగీకారమగునట్లుగా తగు ప్రాతినిధ్యముండాలి. కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీల ఎన్నికలకు తగు ఏర్పాట్లు చేయడమే ఈ ప్రభుత్వాల ముఖ్యకార్యక్రమంగా నిర్ణయించాలి ఆ కాన్‌స్టిట్యుయంటు అసెంబ్లీల సంస్థానాలలో ప్రజాస్వామిక పరిపాలన ఏర్పాటు చేయాలి. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా వున్న ప్రాంతాలలో స్వతంత్ర రాజ్యాలను ఏర్పరచుటద్వారా స్వయం నిర్ణయ సమస్యను పరిష్కరించాలి.

స్వతంత్ర భారతదేశం, ఐక్యచైనా, సోవియట్ యూనియనుతో చేదోడువాదోడుగాఉండి ఆసియాలో శాంతిని సుస్థిరం చేయగలవు. విజయం మనకు కలిగించుతున్న మహదవకాశం ఇది. భారతీయులం ఏకమై మనవంతును నెరవేర్చుటకు ముందుకు సాగిపోదాం.



Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE